
www.prajasakti.com
PRAJASAKTI Regd.No. 15795/68
సిటీ
ప్రజాశక్తి
ప్రతి అక్షరం ప్రజల పక్షం
Published from Vijayawada, Visakhapatnam, Kurnool, Tirupathi, Rajahmundry, Srikakulam, Ongole and Ananthapuramu
సంపుటి : 39 Vol సంచిక : 27 No | విజయవాడ, సోమవారం 28 జనవరి 2019 | 12+12 పేజీలు వెల : 4.00 Rs

ఐసిఐసిఐ కేసులో జైట్లీ జోక్యం

సిబిఐ దర్యాప్తుపై ప్రభావం



8

ఛాంపియన్ సైనా

- రెండేళ్ల తరువాత తొలి టైటిల్
- ఇండోనేషియా టోర్నీ ఫైనల్లో గాయంతో తప్పుకున్న మారిన్



12

రైతు కమిషన్లకు చెదలు



- మోడీ 'రైతుబంధు' భూస్వాములకే
- ఎపిలో మాఫీ నామమాత్రం
- కేరళ బాటలో రుణ కమిషన్ ఉత్తమం
- ప్రొఫెసర్ జయతి ఘోష్

2

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు




- 21మంది మృతి

9

జివో 5కు టింకరింగ్

- నోటిఫికేషన్‌లో ఏపిపిఎస్సీ అభ్యంతరకర జోడింపు
- రిజర్వేషన్లకు గండి



జివో 5లో లేకున్నా నోటిఫికేషన్లో అదనంగా చేర్చిన అంశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

రిజర్వేషన్లు, అభ్యర్థుల నియామకాల గురించి ప్రభుత్వం విడుదల చేసిన జివో 5ను అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళ, వికలాంగ అభ్యర్థుల ప్రయోజనాలను గండికొట్టేందుకు ఎపిపిఎస్‌సి సిద్ధమైంది. జిఓను యధాతథంగా నోటిఫికేషన్లలో పొందుపరచాల్సిన ఎపిపిఎస్‌సి దానికి భిన్నంగా జిఓలో లేని అంశాలనూ చేర్చడం వివిదాస్పదంగా మారింది. గత డిసెంబర్‌లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేరా 15 కింద ప్రోసీజర్ ఆఫ్ సెలక్షన్‌లో 15.4 సెక్షన్‌లో జీవో 5ను పేర్కొంటూనే, దానిలో కలిసిపోయేలా మరికొన్ని అంశాలను చేర్చింది. ఎపిపిఎస్‌సి చేసిన ఈ టింకరింగ్‌తో రిజర్వేషన్ల ఫలాలు అందడం ప్రశ్నార్థకంగా మారింది.

జివో 5లో ఏముంది?

ఏపిపిఎస్సీ ద్వారా మిగతా 9లో

60 లక్షలు!

ఇవి మోడీ సర్కారు భర్తీ చేయని ప్రభుత్వ ఉద్యోగాలు

అన్ని కీలక శాఖల్లోనూ భారీగా ఖాళీలు

న్యూఢిల్లీ : అక్షరాల అరవై లక్షలు...! నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత భర్తీ చేయకుండా నిలిపివేసిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఇది! గడిచిన నాలుగన్నరేళ్లుగా అన్ని కీలక ప్రభుత్వ శాఖల్లోనూ భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించింది. ఖాళీలను భర్తీ చేయనందుల్ల సకాలంలో పనులు కావడం లేదని, లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నామని ఆ శాఖలు పదేపదే నివేదించినా మోడీ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం విశేషం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని చూపిన ప్రభుత్వం అదే సమయంలో రిజర్వేషన్ల అంశాన్ని కదపడం గమనార్హం. ఉద్యోగాలు భర్తీ చేయకుండా రిజర్వేషన్లు కల్పించినందువల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్నకూ సర్కారు నుండి జవాబులేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 10 లక్షలకు పైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటిలలో దాదాపుగా 2 లక్షలలెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశభవిష్యత్తుకు అత్యంత కీలకమైన విద్యారంగం పట్ల మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నాలుగన్నరేళ్లుగా ఏటికేడాది పెరుగుతూనే ఉన్న ఈ ఖాళీలే నిదర్శనం. ఇక వైద్య రంగ పరిస్థితి కూడా ఇంతే! దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2.2 లక్షలకు పైగా వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 5 వేల వరకూ న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. వీటిలో అధికసంఖ్యలో పోస్టులను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఏమిటి ఆధారం?

వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ ఖాళీల సంఖ్యకు ఆధారం. గడిచిన ఏడాదికాలంలో అటు మిగతా 9లో

ట్రాన్స్‌కోలో మరో 1648 పోస్టులకు బ్రేకులు

- జెఎల్ఎం నోటిఫికేషన్ రద్దు

2

ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలు

	శాఖ	ఖాళీల సంఖ్య
కేంద్ర ప్రభుత్వం/ ఇతర సంస్థలు	కేంద్ర ప్రభుత్వం	4,12,752
	పోస్టల్, టెలిగ్రాఫ్	57,574
	రైల్వేస్(నాన్‌గెజిటెడ్)	2,45,204
	బ్యాంకులు, ఆర్థిక సంస్థలు	6,135
ఉన్నత విద్య	కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో టీచింగ్	5,606
	నాన్‌టీచింగ్	11,429
	ఐఐటి/ఐఐఎం/ఎన్ఐటి	6,355
	గ్రామీణ కళాశాలలు	1,37,298
పాఠశాల విద్య	ప్రాథమిక పాఠశాలలు	9,00,316
	ప్రాథమికోన్నత పాఠశాలలు	1,07,689
హెల్త్ కేర్	వ్యక్తిగత ఆరోగ్యం	2,23,327
	అంగన్‌వాడీలు	2,22,348
ఆర్మీ, పోలీసు	ఆర్మీ	29,063
	కేంద్ర పోలీసు బలగాలు	1,66,896
	రాష్ట్ర పోలీసులు	5,38,237
న్యాయ శాఖ	జిల్లా, సబ్ కోర్టు జడ్జిలు	5,135
	హైకోర్టు జడ్జిలు	387
	సుప్రీంకోర్టు జడ్జిలు	3
	మొత్తం	30,75,754
రాష్ట్ర ప్రభుత్వాల్లో(అంచనా)		30,00,000
మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్య		60,75,754

ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు(పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు, సిసిఐఇడబ్ల్యుఎఫ్, ఎఐఎస్‌జిఇఎఫ్, ఆర్‌హెచ్‌ఎస్ 2018, బిపిఆర్‌డి ఆధారంగా...)



అమరావతిలో మిరపకాయలపై పట్టాలు కప్పుతున్న రైతులు

రాష్ట్రంలో అకాల వర్షం

మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి

గుంటూరులో రైతుల ఉరుకులు పరుగులు

ప్రజాశక్తి - యంత్రాంగం

వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఆకాశమంతా మేఘావృతమై రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వర్షం కురిసింది. మరో రెండురోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో చిరుజల్లులు పడటంతో మాచర్ల, అమరావతి, సత్తెనపల్లి రూరల్ తదితర మండలాల్లో మిరప రైతులు ఉరుకులు పరుగులు తీశారు. కల్లాల్లో ఉన్న మిరపకాయలను తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఫిబ్రవరి సమీపిస్తుండటంతో మిరపకోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పొలం మీద ఉన్న పత్తి తడిస్తే తేరుకోలేమని, అసలే దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని రైతులు వాపోయారు. ధర గిట్టుబాటులో లేదు ఈ సమయంలో వర్షం వలన మిరపకాయలు నాణ్యత తగ్గి ధరలు తగ్గి మరింతగా నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు, మిగతా 9లో



జయహో బిసి సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

బిసిలకు 14 కార్పొరేషన్లు

సబ్ ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తాం

- హామీల ఖర్చు రూ.3వేల కోట్లు
- వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం
- జయహో బిసి సభలో సిఎం వరాలు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి

బిసిల్లోని వివిధ ఉప కులాలకు 14 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. టిడిపి ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత బిసిలకే ఉంటుందని పేర్కొన్నారు. బిసిలకు సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన జయహో బిసి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిసిలపై వరాలు కురిపించారు. తనకు అండగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలుపొందేలా బిసిలు కృషి చేయాలన్నారు. సభలో బిసిలకు ఇచ్చిన హామీల ఖర్చు రూ.3వేల కోట్లు అని ప్రకటించారు. ఈ నిధులన్నీ రానున్న బడ్జెట్‌లో కేటాయిస్తామని స్పష్టం చేశారు. బిసిల విదేశీ విద్యకు రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చేనేతకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. పట్టు కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలను రూ.2 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బిజెపి, వైసిపిలు బిసిల్లో విభజన మిగతా 9లో

వైసిపిలోకి దగ్గుబాటి హితేశ్

- జగన్‌తో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు



ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావుల తనయుడు హితేశ్ చెంచురాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు ఆదివారం భేటీ అయ్యారు. హితేశ్ రాజకీయ భవిష్యత్తుపై జగన్‌తో దగ్గుబాటి చర్చించారు. అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌తో కలసి పనిచేయాలని హితేశ్ నిర్ణయించు కున్నారని చెప్పారు. తమ నిర్ణయాన్ని వైఎస్ జగన్ మిగతా 9లో



గుంటూరు ర్యాలీలో అభివాదం చేస్తున్న పవన్‌కళ్యాణ్

వామపక్షాలతో కలిసే... విజయపతాకం!

- టిడిపి, వైసిపిలను దీటుగా ఎదుర్కొంటాం
- గుంటూరు, తెనాలి అభ్యర్థులుగా తోట, నాదెండ్ల
- ఎన్నికల శంఖారావం పూరించిన పవన్ కళ్యాణ్

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి

రానున్న ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన విజయపతాకాన్ని ఎగురవేయడం ఖాయమని పవన్‌కళ్యాణ్ అన్నారు. గుంటూరులోని ఎల్ఇఎం పాఠశాలలో ఆదివానం రాత్రి జరిగిన ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నా వేరే పార్టీలతో పొత్తు మిగతా 9లో

'ఆ' పార్టీలు మోసం చేశాయి

- టిడిపి. వైసిపి, బిజెపిలపై రాఘవులు విమర్శ
- వామపక్షాలు,జనసేనతోనే రాష్ట్ర ప్రయోజనాలు



సదస్సులో మాట్లాడుతున్న బి.వి రాఘవులు

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి

ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలు విషయంలో బిజెపితో పాటు తెలుగుదేశం, వైసిపిలు కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్యారడైజ్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను పురస్కరించుకుని స్థానిక పిన్నమనేని కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సిపిఎం తూర్పుకృష్ణా కమిటీ ఆధ్వర్యంలో 'వర్తమాన రాజకీయ పరిస్థితులు - కర్తవ్యాలు' అనే అంశంపై జరిగిన సెమినార్‌లో బివి రాఘవులు మాట్లాడుతూ నాలుగన్నర్శేపాటు బిజెపితో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలో భాగం పంచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల నేపథ్యంలో బిజెపి కూటమి నుండి బయటకు వచ్చిన టిడిపి నేతలు హోదా గురించి రంకెలు వేస్తున్నారని, ఇది వృద్ధా ప్రయాసగానే మిగులుతుందని అన్నారు. వైసిపి కూడా ప్రత్యేకహోదా కోసం ఉన్నానని చెబుతూ, హోదాకు ద్రోహం చేసిన బిజెపితో లోపాయకారిగా అంటకాగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపికి అండగా నిలిచి ఎపిలో ప్రజలకు సామాజిక న్యాయం మిగతా 9లో

మరణంలోనూ వీడని స్నేహం

- అనారోగ్యంతో విదార్థిని ఆత్మహత్య
- తట్టుకోలేక మనస్తాపంతో వార్డెన్ బలవన్మరణం



విద్యార్థిని వై.ద్రాక్షాయని



వార్డెన్ పుష్పావతి

ప్రజాశక్తి - కర్నూలు క్రైం

కర్నూలు నగర శివారులోని సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థిని, హాస్టల్ వార్డెన్ ఇద్దరూ స్నేహితులు. విద్యార్థిని అనారోగ్యం కారణంగా ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన హాస్టల్ వార్డెన్ కాసేపటికే ఆత్మ హత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన నాగశేషయ్య మూడవ కుమార్తె వై.ద్రాక్షాయని(17) కర్నూలు నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో మిగతా 9లో

బాలికలను స్వేచ్ఛగా ఎదగనివ్వాలి

సమత యూత్‌ఫెస్ట్‌లో వక్తలు

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు

బాలికలను స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎదగనివ్వాలనీ, ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి సైన్స్ ప్రచారకర్తలుగా తయారవ్వాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక సాయిరాజేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమతా యూత్‌ఫెస్ట్ ఆదివారం ఉత్సాహభరితంగా ముగిసింది. జనవిజ్ఞాన వేదిక (జెవివి) రాష్ట్రకార్యవర్గ సభ్యులు రఘునాథరెడ్డి అధ్యక్షతన ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మీయతకు, అతిథి సత్కారానికి పేరెన్నికగన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ సమావేశం గొప్పగా జరిగిందన్నారు. ప్రతి మహిళ ఇక్కడ తెలుసుకున్న అంశాలను ఇతరులకు తెలియజేస్తూ ముందుకు సాగాలన్నారు.



వ్యాయామంతోనే ఉల్లాసం : మంత్రి నక్కా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

వ్యాయామంతో శారీరక, మానసిక ఉల్లాసం వస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. జియో సంస్థ అమరావతిలో ఆదివారం నిర్వహించిన జియో అమరావతి మారథాన్ - 2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిని సంతోష నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అవసరమైన అన్ని నూతన సాంకేతిక విధానాలను, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. టెలికాం రంగంలో జియో అందిస్తున్న సేవల్ని కొనియాడారు. జియో ఎపి సిఇఒ ముకేష్‌కుమార్ మాట్లాడుతూ జియో డిజిటల్ లైఫ్‌ను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి అమరావతి వరకూ ఈ మారథాన్ సాగింది.

21, 10, 5 కిలోమీటర్ల విభాగాలుగా మారథాన్ సాగింది. 21కె కేటగిరీ పురుషుల విభాగం మొదటి మూడు స్థానాల్లో వరుసగా అప్పారావు, శివాజీ, తేజ, మహిళల విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నవ్యా, నాగాంజలి, దుర్గా నిలిచారు. 10కె కేటగిరీ పురుషుల విభాగంలో నాయుడు సల్లాం, రమేష్ చంద్ర, శంకరరావు, మహిళల విభాగంలో ప్రియాంక, సౌజన్య, దేవి దుర్గాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు బహుమతుల్ని మంత్రి అందజేశారు.

రైతు కమిషన్లకు చెదలు

- మోడీ 'రైతుబంధు' భూస్వాములకే
- ఎపిలో మాఫీ నామమాత్రం
- ఇక్కడ ప్రైవేటు అప్పులే అధికం
- కేరళ బాటలో రుణ కమిషన్ ఉత్తమం
- ప్రొఫెసర్ జయతి ఘోష్


'నేటి వ్యవసాయం - ప్రభుత్వ విధాలు' అనే అశంపై మాట్లాడుతున్న ప్రొఫెసర్ జయతి ఘోష్

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి

ప్రభుత్వాలు రైతుల సమస్యలపై అధ్యయనం కోసం కమిషన్లను నియమించి ఆపై అవి ఇచ్చిన నివేదికలను, వాటిలోని సిఫారసులను పట్టించుకోవట్లేదని ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన ఆధ్వర్యంలో కమిషన్ వేయగా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంతో సహా ఇప్పటి వరకు ఎవ్వరూ అమలు చేయలేదని నిరసించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు ప్రతిపాదించిన రైతు బంధు పథకం ఆచరణలో భూస్వాములకే ఎక్కువ ఉపయోగ పడుతుంది తప్ప వాస్తవ సాగుదారులకు, కౌలు రైతులకు కాదన్నారు. ఎపిలో ఎన్నో పరిమితులతో అమలు చేస్తున్న రుణ మాఫీ వలన రైతులకు పెద్దగా ఒనగూరేదేమీ లేదని, ఇక్కడ బ్యాంక్ రుణాల కంటే ప్రైవేటు అప్పులు ఎన్నో రెట్లు అధికమని పేర్కొన్నారు.

శాశ్వత ప్రాతిపదికన రుణ కమిషన్‌ను నెలకొల్పితే అప్పుల ఊబిలో చిక్కుకున్న వాస్తవ రైతులకు కొంత వరకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో రెండంకెల వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేసిందనడంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. 'నేటి వ్యవసాయం- ప్రభుత్వ విధానాలు' అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆదివారం విజయవాడలోని ఎంబివికెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయతి ఘోష్ మాట్లాడారు.

అన్నీ ప్రైవేటే...

ప్రభుత్వాల రైతు విధానాల ఫలితంగా బహుళ కోణాల్లో సమస్యలు దాడి చేసి వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని జయతి ఘోష్ చెప్పారు. దశాబ్దంన్నర క్రితం ఎపిలో రైతుల పరిస్థితులపై తాను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వగా ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను గత యుపిఎ, ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వాలు మూలన పడేశాయని చెప్పారు. సాగునీటిని ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తున్నాయన్నారు. వ్యవసాయ పరిశోధన సాగట్లేదని, స్థానిక పరిస్థితులకనుగుణంగా పరిశోధన అస్సలే లేదని చెప్పారు. రైతులకు విస్తరణ సేవలు అందట్లేదని, కాంట్రాక్టు ఉద్యోగులతో అరకొరగా ఉన్నాయనిపిస్తున్నారని వివరించారు. వ్యవసాయ ఉత్పాదకాల వ్యవస్థ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలతో రైతులు ఘోరంగా నష్టపోతున్నారని చెప్పారు. జాతీయ విత్తన చట్టాన్ని రానీకుండా కార్పొరేట్ సీడ్ కంపెనీలు అడ్డుకుంటున్నాయన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం ప్రచారార్భాటమేనన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన ధర వచ్చేలా మార్కెట్ యార్డులను పునర్వ్యవస్థీ కరించాలని అభిప్రాయపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అందేలా 32 పంటలను ప్రభుత్వం సేకరించాలని సూచించారు. 'ఎపి సహా దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకాల ధరలు విపరీతంగా పెరిగాయి. పంటల ఉత్పాదకత, రైతుకు పడే ధరలో మాత్రం ఎదుగూ బొదుగు లేదు' అని చెప్పారు.

కార్పొరేట్లు ముద్దా?

దేశ వ్యాప్తంగా రుణ మాఫీ డిమాండ్ ముందు కొచ్చిందని, ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని జయతి ఘోష్ అన్నారు. కార్పొరేట్ల అప్పులను రూ.78 వేల కోట్ల మేర బ్యాంకులు రద్దు చేస్తూ రైతుల దగ్గరకొచ్చేసరికి వ్యతిరేకంగా మాట్లాడటం అన్యాయమన్నారు.

అయితే రుణ మాఫీ అనేది అత్యవసర సహాయమని, అనంతరం శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్య, ఆరోగ్యం ప్రైవేటీకరణ చెందాయని, వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిపుష్టం చేయాలని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రైతు ర్యాలీ దేశం ముందుకు తెచ్చిన రుణ మాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, రైతు సమస్యలపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ, 60 ఏళ్లు నిండిన రైతులకు పింఛన్ల వంటి డిమాండ్లు సహేతుకమైనవన్నారు. దేశ వ్యాప్తంగా పాడి రంగం చాలా సంక్షోభంలో ఉందన్నారు. కేంద్రంలో బిజెపి వచ్చాక పశువుల విక్రయాలు, రవాణాపై నిషేధం, నియంత్రణ, ఆంక్షలు, గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల వలన పాడి రంగం మరింత కుదేలైందని చెప్పారు.

ఒంగోలులో ఆదివారం ప్రారంభమైన ప్రకాశం జిల్లా రైతు సంఘం మహాసభల సందర్భంగా 'వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు - కారణాలు-పరిష్కారాలు' అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లోనూ జయతీ ఘోష్ ప్రసంగించారు. రైతుల కుటుంబాల జీవనోపాధులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇందుకోసం కనీస వేతనంలో సంగం మొత్తాన్ని రైతు కుటుంబాలకు ఫించన్‌గా అందజేయాలని సూచించారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వరి, పత్తి, కంది, పెసర, వేరు శనగ, మొక్కజొన్న ఇలా ఏ పంట చూసినా రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదనీ, ఈ విషయం తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాంకులు అప్పలివ్వట్లేదు

ఎపిలో రైతు రుణ మాఫీపై జయతి ఘోష్ మాట్లాడుతూ రైతుల అప్పుల్లో చాలా తక్కువ మాఫీ చేశారు. అదీ విడతల్లో అంటున్నారు. ఇంకా రెండు విడతలు చెల్లించాలి. నిజానికి ఇక్కడ సంస్థాగత పరపతి రైతులకు అందట్లేదు. వాస్తవ సాగుదారులుగా పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకుల అప్పు కంటే ప్రైవేటు అప్పు ఎన్నో రెట్లు అధికం' అని వివరించారు. కేరళలో మాదిరిగా శాశ్వత ప్రాతిపదికన రైతు రుణ కమిషన్‌ను నెలకొల్పితే అర్హులైన వారికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తన అధ్యయన నివేదిక తర్వాత ఎపిలో కౌలు రైతుల గుర్తింపునకు కొన్ని ప్రయత్నాలు జరగడం, ఉపాధి హామీ అమలు సానుకూల పరిణామాలని తెలిపారు. అయితే 'పూర్తి స్థాయిలో కౌలు రైతుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమంపై కృషి జరగ లేదు. మిగులు భూములను పంచలేదు. సాగు చేసుకుంటున్న భూములపై రైతులకు హక్కులు కల్పించలేదు. మహిళల పేరు మీద పట్టాలివ్వలేదు' అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు, ఉపాధ్యక్షులు నరసింహారావు, నేతలు యలమందరావు, ఉమామహేశ్వరరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఆర్టీసి కార్మికుల ఉద్యమానికి సిపిఎం మద్దతు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఆర్టీసి పరిరక్షణ, వేతన సవరణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసిలోని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా చేస్తున్న ఉద్యమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన ఒప్పందానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో ఆర్టీసికి తగిన నిధులు కేటాయించి నష్టాలను భర్తీ చేయాలని, కార్మికుల వేతన సవరణకు మార్గం సుగమం చేయాలని, కార్మికులపై అనవసర వేధింపులు లేకుండా ఉండేలా నిబంధనలను సవరించాలని, ప్రయివేటు ఆపరేటర్లకు విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతులను రద్దు చేసి తగు విధంగా కట్టడి చేయాలని ఆర్టీసి సంఘాలు కోరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సామరస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంఘీభావం తెలుపుతోందని, కార్మిక సంఘాలతో తక్షణమే చర్యలు జరిపి సమ్మెను నివారించాలని కోరారు.

104 సమ్మెను తక్షణం పరిష్కరించాలి : సిపిఎం

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి 104 మెడికల్ సర్వీసుల్లో పని చేస్తున్న కార్మికుల సమ్మెను తక్షణ పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందాల్సిన అత్యవసర వైద్య సహాయం నిలిచిపోయిందని తెలిపారు. పిఎఫ్ చట్టం ప్రకారం యాజమాన్యం వాటాను యాజమాన్యమే చెల్లించాలని, యాజమాన్యం వాటాను కూడా కార్మికుల వేతనంలో కోత విధిస్తుండటం వల్లే సమ్మె అనివార్యమయ్యిందని పేర్కొన్నారు. అనేక నెలలుగా ఈ విషయాన్ని కార్మికులు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోలేదని, దీంతో వారు సమ్మె చేయాల్సి వచ్చిందని తెలిపారు. తక్షణం ఈ వైద్య సేవలు ప్రజలకు అందేలా ప్రభుత్వం చొరవ తీసుకుని, సమ్మెను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సింహాచలం పంచగ్రామాల భూసమస్యల్ని పరిష్కరించాలి


ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో



విశాఖ నగరంలో సింహాచలం దేవాలయాన్ని ఆనుకుని ఉన్న పంచగ్రామాల భూ సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు. 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో హామీ ఇచ్చిన సంగతిని లేఖలో గుర్తుచేశారు. నేటికి 1600 రోజులు గడచినా, సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 1996లో సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవంటూ కోర్టు, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్, విశాఖ ఆర్డీవో, త్రిసభ్య కమిటీ తమ నివేదికల్లో స్పష్టం చేసినా, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు.

ఈ సమస్య తేలేవరకు యధాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని 2017లో హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయడంలేదని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ దేవస్థానం ఇష్టానుసారంగా అమ్మకాలు, నిర్మాణాలు జరుపుతోందని తెలిపారు. ఇళ్ల యజమానులకు మాత్రం క్రయ విక్రయాలకు అనుమతివ్వడంలేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును అమలుచేసి భూయజమానులకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించాలని లేఖలో మధు కోరారు. ఎస్టేట్ ఎబాలియేషన్ చట్టం 1948లో చిన్న సవరణ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని విశాఖజిల్లా కలెక్టర్ 2018 అక్టోబరులో చేసిన సూచనలను పట్టించుకోలేదన్న విషయాన్ని సిఎంకు గుర్తుచేశారు. 1996 పట్టాలను రద్దుచేయాలనీ, రైతులను, ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించి క్రయ, విక్రయాలకు అనుమతించాలనీ, 275 సర్వే నంబరులో పట్టాలిచ్చి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలనీ సిఎంను కోరారు. సమస్యల్ని పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న విశ్వాసం ప్రశ్నార్థకంగా మారుతుందని లేఖలో సిఎంకు సూచించారు.



ప్రజ్ఞ

1. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్ 18 పేరేంటి ?
2. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అత్యధికసార్లు గెలుచుకున్న ఆటగాడు?
3. మహిళల ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఎవరు?
4. ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ ఎవరు గెలుచుకున్నారు?
5. జాతి వివక్ష వాఖ్యలు చేసిన పాక్ సారథికి ఐసిసి ఎన్ని మ్యాచ్‌ల నిషేధం విధించింది?

సమాధానాలు 7లో

ట్రాన్స్‌కోలో మరో 1648 పోస్టులకు బ్రేకులు

జెఎల్ఎం నోటిఫికేషన్ రద్దు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్రప్రభుత్వం ఇంధన శాఖలో పోస్టుల భర్తీని నిలిపేసింది. ఆర్థిక భారం పేరుతో ఇటీవల ట్రాన్స్‌కోలో 382 పోస్టుల భర్తీని ప్రభుత్వం అడ్డుకుంది. ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలనే ఆలోచన ఉందని, వీటి భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జూనియర్ లైన్‌మేన్(జెఎల్ఎం) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. 1648 జెఎల్ఎం పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని 2012లో రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులకు అర్హతల విషయంలో కోర్టు కేసులు ఉండటం వల్ల 2014 వరకు ప్రభుత్వం భర్తీ చేయలేదు. అర్హత విషయంలో హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో తీర్పు ఆధారంగా 2014లో నోటిఫికేషన్‌ను ట్రాన్స్‌కో సవరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1648 జెఎల్ఎం పోస్టుల్ని భర్తీ చేయలేదు.



విజయవాడలోని ఎపి ట్రాన్స్‌కో, జన్‌కో కార్యలయం

గతేడాది ఆగస్టులో సమావేశమైన ట్రాన్స్‌కో బోర్డు ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్ ఈ నెల 23న ఈ నోటిఫికేషన్ రద్దుకు మెమోను జారీ చేశారు.

వీటి భర్తీ కోసం మరలా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ట్రాన్స్‌కో చెబుతోంది. విద్యుత్ శాఖలో సుమారు 14వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కోసం 2012 నుంచి ఒక్క నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు. గతేడాది జనవరిలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో 788 పోస్టుల్ని రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 382 పోస్టుల భర్తీని నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జెఎల్ఎం పోస్టుల నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. ఆమోదించిన పోస్టుల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. నోటిఫికేషన్లు రద్దు చేయడంతో పోస్టుల్ని భర్తీ చేస్తారో లేదోనని ఇంజనీరింగ్ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

అన్ని జిల్లాల్లో కార్మిక గర్జన సదస్సులు

వైఎస్ఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో కార్మిక గర్జన సదస్సులు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు పి గౌతంరెడ్డి తెలిపారు. విజయవాడలోని వైసిపి రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అనంతరం గౌతంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో స్థానిక పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ట్రేడ్ యూనియన్ నేతలతో కలసి ఆటో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో ఫిబ్రవరి 10న యూనివర్సిటీ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తారని, ఇందుకు సంబంధించిన సమావేశాన్ని అదే రోజు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తారని చెప్పారు. కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని, చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికవర్గం సిద్ధంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్ఆర్‌టియు రాష్ట్ర కో-ఆర్డినేటర్ సత్తార్ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అమరనాథ్, రాష్ట్ర నాయకులు కెవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేకం

అందని చంద్రన్న పెళ్ళికానుక

- పెండింగ్‌లో 30వేల దరఖాస్తులు
- ఆరు నెలలుగా నిరీక్షిస్తున్న పేద వధూవరులు



ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

చంద్రన్న పెళ్ళి కానుక ద్వారా పేద వధూవరులకు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెళ్ళి కానుకను అందిస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా కానుక కోసం సుమారు 30 వేల మంది లబ్ధిదారులు ఎదుచూడాల్సిన దుస్థితి నెలకొంది.

ఏప్రిల్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిసేబుల్డ్ వర్గాలకు చెందిన పేద వధూవరులకు చంద్రన్న పెళ్ళి కానుకను అందించనున్నట్టు స్వయంగా సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు దుల్హన్ కింద మైనారిటీలకు, గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజనుల వివాహాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల వర్గాలందరికీ కలిపి చంద్రన్న పెళ్ళి కానుక కింద ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. అన్ని వర్గాలకూ వర్తించే విధంగా మార్గదర్శకాలు రూపొందించ లేకపోవడమూ, మరో పక్క ఏప్రిల్ 20 నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడంతో వేలాది మంది పేద వధూవరులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశాన్ని కోల్పోయారు. అంతకు ముందు వివాహానంతరం కూడా ఆర్థిక సాయానికి దరఖాస్తులు చేసుకునేందుకు ఉన్న గడువును కుదించడం మరో సమస్యగా మారింది. వివాహానంతరం కూడా దరఖాస్తులు చేసుకునేందుకు గతంలో అవకాశం ఉండేది. పెళ్ళి కానుక తెరపైకి రావడం వల్ల 15 రోజుల పెళ్ళికి ముందు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు విధించారు. వీటికి తోడు చంద్రన్న పెళ్ళికానుక వెబ్‌పోర్టల్‌ను నిర్ణయించిన సమయానికి అందుబాటులోకి తేలేకపోయారు. ఈ కారణాల వల్ల అనేక మంది పేద వర్గాల వధూవరులు ఆర్థిక సాయానికి నోచుకోలేకపోయారు. అర్హత ఉన్నా ఆ సమయంలో దరఖాస్తులు చేసుకునేందుకు వీరికి అవకాశం కల్పించకపోవడం వల్ల లబ్ధిదారుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఈ అంశం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళింది. వధూవరులు నిరాశకు గురికావద్దని, దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ రెండు మాసాల్లో దరఖాస్తులు చేసుకోని వారికి తర్వాత అవకాశం కల్పించారు. అలా దరఖాస్తులు చేసుకున్న వారు సుమారు 30వేల మంది వరకు ఉన్నారు. దరఖాస్తులు చేసుకుని ఆరునెలలు కావస్తున్నా ఆర్థిక సాయం అందకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు.

3న తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో

ఫిబ్రవరి 3న రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించనున్నారని ముఖమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హైకోర్టు ప్రారంభ ఏర్పాట్లపై ఆదివారం సిఆర్‌డిఎ అధికారులతో సిఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాజధానిలో న్యాయ కార్యకలాపాలను గొగోయ్ ప్రారంభించటం గర్వకారణమన్నారు. హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిని ఢిల్లీ వెళ్లినపుడు ఆహ్వానించామని చెప్పారు. హైకోర్టు భవనాలను 450 ఎకరాల్లో రెండు దశలుగా నిర్మిస్తున్నారని, తొలిదశ 2022కు, రెండోదశ 2036కు పూర్తవుతుందని వివరించారు. హైకోర్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.1400 కోట్లని సిఆర్‌డిఎ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. హైకోర్టు కాంప్లెక్సును 42 ఎకరాల్లో 12.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నట్లు ఇంధన, ఐఅండ్ఐ, ఎపిసిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, సిఎం స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, సిఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎడిసి చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారధి, సిఆర్‌డిఎ స్పెషల్ కమిషనర్ రామమోహన్‌రావు, అదనపు కమిషనర్ షాన్‌మోహన్ పాల్గొన్నారు.

ఎన్నికల్లో మహిళలే జగన్‌కు బుద్ధి చెబుతారు : పోతుల సునీత

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ఆడపడచులకు ఇచ్చే పసుపు-కుంకుమ పైనా కూడా వైఎస్ఆర్‌సిపి దుష్ప్రచారం చేస్తోందనీ, రానున్న ఎన్నికల్లో మహిళలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై నోరెత్తని జగన్, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్న సిఎం చంద్రబాబును వైసిపి విమర్శించడం సిగ్గుచేటని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

చంద్రబాబు ఎన్నికల జిమ్మిక్కులు : పార్థసారధి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేయడం ప్రారంభించారని, లేనిపోని పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైసిపి అధికార ప్రతినిధి కె పార్థసారధి అన్నారు. విజయవాడలోని వైసిపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలందరినీ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల బిసి విద్యార్థులు చదువుమానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏ బిసి వర్గానికైనా క్వారీల లైసెన్స్‌లు ఇచ్చారా? నాలుగున్నరేళ్లలో బలహీనవర్గాలకు ఏం చేశారు? చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను ఎందుకు రక్షించలేకపోయారు? అని ఆయన ప్రశ్నించారు. వర్షాకాలంలో చేనేత వృత్తి చేయలేని వారికి రెండు నెలల పరిహారమిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదని, చేనేత సొసైటీలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జయహో బిసి పేరుతో బిసి ఓట్లను కొల్లగొట్టేందుకు డ్రామాలాడుతున్నారన్నారు.

ఎపిఎస్‌పి కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రజాశక్తి- కొమరాడ (విజయనగరం జిల్లా)



విజయనగరం జిల్లా కొమరాడ మండలం విక్రమపురం గ్రామానికి చెందిన ఎపిఎస్‌పి కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. విక్రమపురం గ్రామానికి చెందిన సిరిపురపు రత్నాకర్(30) అవివాహితుడు. విశాఖలో 16 బ్యాచ్ బెటాలియన్ ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పాడేరులో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల సంక్రాంతికి స్వగ్రామం వచ్చాడు. ఇంతలోనే ఆ గ్రామం పక్కనే ఉన్న రైల్వేట్రాక్స్‌పై ఆదివారం ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేసుకొన్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జాతీయ స్థాయి 9వ 'కవితా పఠనం' పోటీల్లో సత్కారం అందుకున్న రచయితలు



రచయితలకు పురస్కారాలు ప్రదానం

ప్రజాశక్తి - సత్యనారాయణపురం (విజయవాడ)

సమాజంలో ఉన్న ఆర్థిక, అసమానతలపై ధిక్కారస్వరం వినిపించేలా రచనలు రావాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్.జి.వి.పూర్ణచంద్ పిలుపునిచ్చారు. సాంస్కృతీ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ స్థాయి 9వ 'కవితా పఠనం' పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పూర్ణచంద్ మాట్లాడుతూ 1983 ప్రాంతంలో మినీ కవితా ఉద్యమంగా సాగిందన్నారు. ఈ సందర్భంగా కవులకు 'డాక్టర్ అద్దేపల్లి సాహితీ సృజనపురస్కృతి-2018' పురస్కారాలను గంజి.భాగ్యలక్ష్మి, అనిల్‌డాని అందుకున్నారు. 'అమరావతి ఆణిముత్యాలు' సాంస్కృతీ సమాఖ్య స్ఫూర్తి పురస్కృతి పురస్కారాలను బండ్ల.మాధవరావు, వసుధ బసవేశ్వరరావు, ఎస్.ఆర్.పృథ్వి, డాక్టర్ నూనె.అంకమ్మరావు, పంచుమర్తి. నాగసుశీల అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదర్శ ఉపాధ్యాయిని డాక్టర్ వంగిపురపు శారదాదేవి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, అవధానుల.మణిబాబు, సాంస్కృతీ సామాఖ్య నిర్వాహకులు వి.శిరీష్‌కుమార్, చింతా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 93 మంది కవులు కవితా పఠనం చేశారు.



జిఎన్‌టి-1 భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఆనందబాబు

ఎయుఎఎస్‌డి సేవలు శ్లాఘనీయం

ఎంవిఎస్ స్కూల్ ప్రీకెజి భవనం ప్రారంభించిన మంత్రి ఆనందబాబు

ప్రజాశక్తి - గుంటూరు

ఆంధ్రాయూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సంఘం (ఎయుఎఎస్‌డి) దాతల సహకారంతో గుంటూరు శివారు, అడవి తక్కెళ్లపాడు పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఎంవిఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ పబ్లిక్ స్కూల్ తృతీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూర్వ ప్రాథమిక విద్య కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాల నడుస్తుండగా, నూతనంగా ప్రీకెజి విద్య కోసం నూతన భవనం నిర్మించారు. సాయంత్రం జరిగిన వార్షికోత్సవ సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఎంవిఎస్ ఆశయాలకు అనుగుణంగా (ఎయుఎఎస్‌డి) చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రారంభించిన అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించటం ఇక్కడి విద్యా విధానానికి నిదర్శనమన్నారు. విద్య ద్వారానే పేదరికం అంతం అవుతుందని, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వారి పిల్లలను చదివించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మాలతీదేవి, డాక్టర్ సృజన్‌కుమార్, దర్శకులు శాంతారామ్, కరస్పాండెంట్ హరిబాబు, ప్రిన్సిపల్ భారవి, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

పరిహారం, ప్యాకేజీపై ప్రలోభాలు

- 'భావనపాడు'పై బలవంతంగా ముందుకు
- స్థానికుల ప్రతిపాదనలనుతోసిపుచ్చి నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సన్నాహాలు
- వ్యతిరేకిస్తున్న పోర్టు ప్రభావిత గ్రామాల ప్రజలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి/వజ్రపుకొత్తూరు

పునరావాసం, ప్యాకేజీపై ఈ నెల 11న అధికారుల ముందు భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామస్తులు ఉంచిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నేటికీ తేల్చలేదు. అయినప్పటికీ 2,320 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. అయినా, సిఎం చంద్రబాబునాయుడు షెడ్యూల్‌ను బట్టి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై పోర్టు ప్రభావిత ప్రాంతాలైన సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడు, వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లిఖిత పూర్వకంగా రాసిస్తేనే అనుమతి

భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామాల ప్రజలు ఆదివారం దేవునల్తాడలో సమావేశమయ్యారు. పునరావాసం, పరిహారానికి సంబంధించి తమ ప్రతిపాదనలపై లిఖితపూర్వకంగా రాసిస్తేనే పోర్టు నిర్మాణానికి ఒప్పుకోవాలని తీర్మానించుకున్నారు. గతంలో మాదిరిగా మాటలు చెప్పి మభ్యపెట్టాలని చూస్తే కుదరదని ఈ సమావేశం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ప్యాకేజీతో మభ్యపెట్టాలని చూస్తోన్న ప్రభుత్వం

ప్యాకేజీ, పునరావాసం పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని పోర్టు ప్రభావిత గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయా అంశాలకు ప్రభుత్వం చెల్లించనున్న మొత్తాలపై కరపత్రాలను అధికారులు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఎకరా భూమికి రూ.12.50 లక్షల చొప్పున చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం కాకుండా, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధర మేరకు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంటి విలువకు ఇంజినీరింగ్ అధికారులు నిర్ణయించిన ధర కంటే రెట్టింపు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తోంది. యూత్ ప్యాకేజీ కింద రూ.ఐదు లక్షలు ఇచ్చి, దానినే ఉపాధి కల్పనగా చూపేందుకు ప్రయత్నిస్తోంది. నెలకు రూ.రెండు వేల చొప్పున 20 సంవత్సరాల్లో మొత్తం రూ.ఐదు లక్షలు చెల్లించనున్నట్లు చెప్తోంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం తరలించిన గ్రామంలో ఏయే సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ నిర్వాసిత గ్రామాల్లో కల్పించాల్సి ఉంది. మంచినీటి వసతులు, డ్రెయినేజీ, పాఠశాలలు, రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర 17 సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి గ్రామానికీ మంజూరు చేసే ఎస్‌సి, బిసి, డ్వాక్రా సంఘాలకు లింకేజీ, చంద్రన్న బీమా వంటి మరో పది అంశాలను అదనంగా వర్తింపజేస్తామని చెప్తోంది.

గ్రామస్తుల ప్రతిపాదనలు

1. ఇంటికి, ఇంటి నిర్మాణ స్థలానికి ప్రస్తుతమున్న మార్కెట్ ధరకు ఐదు రెట్లు చెల్లించాలి.
2. మత్స్యకారులకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.రెండు లక్షలు ఇవ్వాలి.
3. పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోతున్న ప్రతి కుటుంబానికీ నెలకు రూ.10 వేలు చొప్పున పదేళ్లు చెల్లించాలి.
4. మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర సామగ్రిని ఆస్తులుగా పరిగణించి వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. మత్స్యకారులకు ఆ సామగ్రిని ఉచితంగా లేదా 90 శాతం సబ్సిడీపై అందజేయాలి.
5. గృహ నిర్మాణానికి రూ.15 లక్షలు చొప్పున చెల్లించాలి.
6. పోర్టులోని అన్ని విభాగాల్లో తమకు నిర్దేశించిన మేర ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం పోర్టు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి.
7. భూసేకరణ, సర్వే, ఉద్యోగాల కల్పన వంటి అంశాల పర్యవేక్షణకు రాజకీయాలకతీతంగా కమిటీలను ఏర్పాటు చేయాలి.
8. పోర్టు నిర్మాణానికి తీసుకుంటున్న భూములను మూడేళ్లలోపు వినియోగించకపోతే, వాటిని తిరిగి రైతులకే అప్పగించాలి.
9. ఫిషింగ్ హర్బర్‌ను నిర్మించాలి. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలను కూడా ఉంచారు.

సేకరించే భూముల వివరాలు (ఎకరాల్లో)

గ్రామం పేరు	ప్రయివేటు భూమి	ప్రభుత్వ భూమి	మొత్తం భూమి
1. భావనపాడు	236.39	66.88	303.27
2. మర్రిపాడు	1122.00	317.00	1439.00
3.దేవునల్తాడ	319.14	258.88	578.02
మొత్తం	1677.53	642.76	2320.29



డిమాండ్లు నేరవేర్చకుంటే పనులను అడ్డుకుంటాం

భావనపాడు పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అల్టిమేటం

తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే భావనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావనపాడు పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేకుంటే పనులను అడ్డుకుంటామని అల్టిమేటం జారీ చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలోని ఓ పాఠశాలలో దేవునల్తాడ, సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడు గ్రామస్తులు ఆదివారం సమావేశమయ్యారు. తాము చేసిన 35 డిమాండ్లనూ ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. అధికారులు తమ వద్దకు వచ్చి డిమాండ్లను లిఖిత పూర్వకంగా అంగీకరించాకే పోర్టు నిర్మాణానికి సహకరిస్తామని మత్స్యకారులు, పోర్టు ప్రభావిత గ్రామాల ప్రజలు తేల్చి చెప్పారు. అప్పటివరకూ మూడు గ్రామాల్లోనూ తాత్కాలిక కమిటీలు వేయాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సీదిరి చిరంజీవులు, ఎంపిటిసి సభ్యుడు వరదరాజులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర మహాసభలు

ప్రజాశక్తి- తిరుపతి సిటీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర 4వ మహాసభలు చిత్తూరు జిల్లాలోని తిరుపతి వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్నాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి వళిగళం గోపి ఆదివారం పేర్కొన్నారు. రెండు రోజుల పాటు రామతులసి కళ్యాణమండంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. 28న జర్నలిస్టులతో ఉదయం 10 గంటలకు తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్ వద్ద గాంధీవిగ్రహం నుంచి రామతులసి కళ్యాణమండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం జెండా ఆవిష్కరించి సభను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం ప్రతినిధుల చర్చలు, రెండోరోజు మహాసభల తీర్మానాలు, నూతన కార్యవర్గ ఎన్నిక ఉంటుందని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. మహాసభలను రాష్ట్ర రవాణాశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారని, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి ఎన్.అమరనాథరెడ్డితో పాటు సమచారశాఖామాత్యులు కాలువ శ్రీనివాసులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలు హాజరై జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (నాజ్) అధ్యక్షులు ఎస్‌కె పాండే, కార్యదర్శి డబ్ల్యు చంద్రకాంత్‌లు సైతం పాల్గొని సంఘీభావం తెలుపుతారని వివరించారు.

గుండెపోటుతో పోలవరం సందర్శకుని మృతి

ప్రజాశక్తి - పోలవరం

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఓ వద్దుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా గుంటుపల్లి మండలం పెద అంబడిపూడి గ్రామానికి చెందిన కూరపాటి సుబ్బారావు (70) పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాటు చేసిన బస్సులో పట్టి సీమకు చేరుకున్నాడు. కాలకత్యాలు తీర్చుకునే నిమిత్తం బహిర్భూమికి వెళ్లిన సుబ్బారావు ఉన్నచోటనే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో మతదేహాన్ని ఆ వాహనంలోనే వెనుకకు తీసుకెళ్లినట్లు తెలిసింది.

మాతృభూమి అభివృద్ధికి నడుంబిగిద్దాం

- సిఎం చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి - గుడివాడ

మాతృభూమి అభివృద్ధికి అందరూ నడుంబిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం కృష్ణాజిల్లా పామర్రులోని కొమరవోలులో రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సతీమణి భువనేశ్వరీతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రధాన రహదారి, శివాలయం పున:నిర్మాణం, మహిళా సాధికార భవనం, నారా దేవాన్ష్ కాలనీ, అభివృద్ధికి చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్‌లను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. నారా భువనేశ్వరీ తన తల్లి గ్రామమైన కొమరవోలును దత్తత తీసుకుని అభివృద్ధి పరచడంలో విజయం సాధించారన్నారు. 2019-25 కాలానికి గ్రామ ప్రణాళికను తయారు చేసుకుని అమలు చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా సహకరించి 34వేల ఎకరాలను ఇచ్చారని గుర్తు చేశారు. అదే రీతిలో రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందుతాయన్నారు. గ్రామీణ టూరిజాన్ని ప్రోత్సహిస్తు న్నామన్నారు. త్వరలో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాలో బంగారం పండుతోందన్నారు. అలాగే పామర్రులో ఐటిఐ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సభ ప్రారంభంలో ప్రభుత్వ పథకాలను వివరించిన పామర్రు గురుకుల పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి శశికుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.2లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పలువురు టిడిపి నాయకులు, అభిమానులు అమరావతి నిర్మాణానికి విరాళాలను అందజేశారు. అనంతరం గ్రామ రైతులు చంద్రబాబును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ముడా ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, జడ్‌పి ఛైర్మన్ గద్దె అనురాధ, ఎమ్మెల్సీ వైవిబి.రాజేంద్రప్రసాద్, కలెక్టర్ లక్ష్మీకాంతం, తూర్పుకృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ గుత్తా శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.



అభివృద్ధి కార్యక్రమాల పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న సిఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి

ప్రచారం కొండంత ... రైతులకు లబ్ధి గోరంత

- విచారణలు, తిరస్కరణలకే పరిమితం
- సాదా బైనామాలో విచిత్ర పరిస్థితి
- నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ప్రచారం కొండంత కాగా, లబ్ధి మాత్రం స్వల్పమనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన రైతులకు ఒరిగిందేమిలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్ల సమీక్షల్లో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి భూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని ఆశించినా ఆచరణలో ఇందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. తెల్లకాగితాలపై రాసుకుని భూముల అమ్మకాలు, కొనుగోలు (సాదా బైనామా) జరుగుతుండటం సర్వసాధారణమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,73753 దరఖాస్తులు రాగా ఇందులో 1,27,801 దరఖాస్తుల్ని తిరస్కరించారు. మరో 83,077 దరఖాస్తుల విచారణ రెగ్యులరైజేషన్, మ్యుటేషన్ విచారణలో ఉన్నట్లు చూపారు. మొత్తమ్మీద 56 శాతం దరఖాస్తుల విచారణ పూర్తయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఏ మేరకు సమస్య పరిష్కారమయ్యిందని రైతులు మొత్తుకుంటున్నా సమాధానాలు దొరకని పరిస్థితి నెలకొంది. తిరస్కరించిన దరఖాస్తుల్ని కూడా పరిష్కరించినట్లు చెప్పుకుంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలూ లేకపోలేదు. 13 జిల్లాల్లో సాదా బైనామా సమస్య ఉన్నప్పటికీ ఏ జిల్లాలో కూడా పరిష్కరించిన దాఖలాల్లేవు. జిల్లాల వారీగా దరఖాస్తులు, పరిశీలించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా	వచ్చిన దరఖాస్తులు	తిరస్కరణ	పరిశీలన	మొత్తం	పెండింగ్ సబ్‌టోటల్	పూర్తయిన పర్సెంటేజీ
పశ్చిమ గోదావరి	799	616	50	666	134	83
అనంతపురం	217	155	22	177	41	82
చిత్తూరు	27,083	19,396	1174	20,570	6533	76
తూర్పుగోదావరి	25	158	35	193	63	76
విజయనగరం	1,32,144	84,847	14261	99,108	33274	75
కృష్ణా	20,925	10,544	3702	14,246	6741	68
విశాఖపట్నం	7690	3496	1510	5,006	2709	65
కడప	3620	1118	874	1992	1642	55
ప్రకాశం	20,325	4625	5278	9903	10,510	49
కర్నూలు	950	101	303	404	551	43
గుంటూరు	18,510	1834	5352	7186	11413	39
శ్రీకాకుళం	3549	47	1261	1308	2262	37
నెల్లూరు	1,37,686	864	49,255	50,119	87002	36
మొత్తం :	3,73,753	1,27,801	83,077	2,10,878	1,62,875	56

లాటరీ ద్వారా పేదలకు ఇళ్లు

ప్రజాశక్తి - నెల్లూరు

పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని వెంకటేశ్వరపురం, జనార్ధన్‌రెడ్డి కాలనీల్లో లాటరీ పద్ధతిన పేదలకు ఇళ్లను కేటాయించారు. మొత్తం 10,085 ఇళ్లను, వేంకటేశ్వరపురంలో 6,308 ఇళ్లను, కొండ్లపూడి ప్రాంతంలో 3,777 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వం అభివృద్ధి అంతా శిలాఫలకాలు వేయడానికే సరిపోయిందన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే రెండు విడతల్లో 22,691 ఇళ్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పేదల కోసం గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కడుతున్న ఇళ్లకు ఖర్చు పెరుగుతుందని ప్రతిపక్షం విమర్శించడం దారుణమన్నారు.



ప్రజాశక్తి
www.prajasakti.com
facebook/prajasakti, twitter/prajasakti

అక్షరం

4 | విజయవాడ
సోమవారం 28 జనవరి 2019



'నేనింత పిడికెడు మట్టే కావొచ్చు..
కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత
పొగరుంది..'

- శేషేంద్ర

నా చుట్టూ నా లోపల

రాత్రులు చూపుల్ని మోసుకుని
దీప కాంతులతో పరుగెడుతుంటాయి
ఏ తీరాలా వైపో క్షణాల్ని కోసుకుంటూ...
ఏ ఆరాటాలు వైపో పొద్దు తెలియని ప్రపంచం వైపు
అలా సమయాలు హడావిడిగా సాగిపోతుంటాయి

పట్టణమొక సాగరమే
ఈదటమే అలవాటుగా
రుతువులు మారుతుంటాయి

బస్సుల్లో కిక్కిరుసుకుపోతూ జన ప్రవాహం
మెట్రో వైపు పరుగెడుతూ మరో ప్రవాహం
ఊగే ప్రపంచాన్ని
రంగులు అద్దే కార్మికుడు ఎత్తునుంచీ
ఆదుర్దాగా చూస్తాడు

ధూళిని దులిపే
కార్మికుని కళ్ళలో ఆర్ద్రత
తడితడిగా తడుముతుంది
ఉరుముల పిడుగుల అరుపులు
ద్వారాల వెంట తెరచి ఉంటాయి

ఇక్కడ బానిసత్వమే తప్ప
పని వేళలకీ చివరాఖరు అంటూ ఉండదు
అవసరాల తోటలో
బతుకులు ముడిపడి తెగుతుంటాయి

కారణాల విశ్లేషణ అనవసరం
ఇక వెనక్కి ఆలోచించని పరుగే
నిజమైన నిర్ధారణగా సాగే అవసరం

నా చుట్టూ పరుగుల వలయాలుంటాయి
నా లోపల చందమామలు చెట్లు
పూలమొక్కలు అలానే ఉంటాయి

ఆస్వాదించడానికి క్షణాలకే తీరికలేదు
ఏదో సమయం ఎప్పటి సౌందర్యాన్నే
కొత్తగా ఆహ్వానిస్తూ ఆనందిస్తుంది
నా చుట్టూ గజిబిజీ నా లోపల అంతే!

- గవిడి శ్రీనివాస్
99665 50601

ఈ పేజీలో ప్రచురణార్థం రచయితల నుంచి సాహిత్య వ్యాసాలను, సాహిత్య విమర్శలను ఆహ్వానిస్తున్నాం. వ్యాసాలను కంపోజు చేసి పంపేవారు సాఫ్ట్ కాపీని, పిడిఎఫ్‌ని కలిపి పంపాలి. సమకాలీన రచనలపై విమర్శనాత్మక వ్యాసాలకు ప్రాధాన్యం ఉంటుంది. సమీక్ష కోసం పుస్తకాలను పంపేవారు రెండు కాపీలను పంపాలి. చిరునామా : అక్షరం, ప్రజాశక్తి సాహిత్య పేజీ, ప్రజాశక్తి కార్యాలయం, ఎంబి విజ్ఞాన కేంద్రం, గవర్నరుపేట, విజయవాడ - 2.
prajasavvadi@gmail.com

చారిత్రిక సంఘర్షణకు అద్దం
కొల్లాయిగట్టితేనేమి?

సందర్భం

మహీధర రామ్మోహనరావు, తన ప్రసిద్ధ నవల 'కొల్లాయి గట్టితేనేమి'తో సహా మరో అయిదు తెలుగు నవలలు, ఉచితంగా ప్రాజెక్టు గుటెన్బెర్గ్‌లో ప్రస్తుతం లభ్యం అవుతున్న ఏకైక తెలుగు రచయిత. గుటెంబెర్గ్ జాబితాలో భారతీయ భాషల్లో, సంస్కృతం తరువాత, పుస్తకాలు అందుబాటులో ఉన్నవి తెలుగులోనే. అవీ మహీధర వారి రచనలే. సామాజిక క్రమం, చారిత్రిక పరిణామం, కల్పనలో మేళవిస్తూ రచనలు చేయడం అవధులు మీరినా, అతి చిత్రణకిలోనైనా మనకి పుక్కిటి పురాణాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. వీటిని ఏవో కొద్ది చరిత్ర అంశాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ అభూత కల్పనలు అంటాం తప్ప వాటిని చారిత్రక దృష్టి గలవిగా చెప్పలేము. ఈ ధోరణులకు విరుద్ధంగా ఈ నవల రాస్తూ, సాంఘిక పరివర్తన కోసం పాటుపడే వామపక్ష చింతన గల వారు, ప్రధానంగా జాతీయతా మూలాలను అర్థం చేసుకోవడం తానీ నవల రాశాను అని మహీధర నిర్మొగమాటంగా చెప్పారు. (Hidden Springs of the Indian National Movemen ను తెలుగు నాటి కమ్యూనిస్టు ఋజునీవకి చెప్పడం కోసమే నేనీ నవలను రాసేను'). మాటల్లో సౌమ్యత అంటే విశ్వాసాల్లో రాజీ కాదు. ఇది 'కొల్లాయిగట్టితేనేమి' రచనలో ఆద్యంతం మనకు కనిపించే లక్షణం. 1960ల దశకం తొలి వత్సరాల్లో రాయబడిన ఈ నవల, 1969లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది. న్యాయ నిర్ణేతల్లో నోరి నర్సింహశాస్త్రి వంటి సంప్రదాయ వాదులున్నారు. ఆచార వ్యవహారాల పాటింపు అలవాటైపోయిన అనాలోచిత మూస అని మహీధర రాసినా, అటువంటి వైరుధ్యాలు సమాజంలోనే ఉన్నాయి కనుక, మహీధర వాస్తవిక చిత్రణ చేశారు అని నోరి నరసింహ శాస్త్రి భావించారు. గాంధీ ప్రసక్తి మనకు ఈ నవల మొదటి అధ్యాయం నుంచి వస్తూనే ఉంటుంది. మాలపల్లి విషయంలో ఉన్నవ వారు రామదాసు, సంగదాసు, వెంకటదాసు వంటి భిన్న ధోరణుల విశ్వాసాలు గల పాత్రలను సృష్టించినా, నవల మొత్తంలో ఎక్కడా గాంధీ పేరు వాడలేదు. గాంధీ ప్రస్తావన లేకుండానే, అహింసా పద్ధతుల్లో పోరాటం అనే పద్ధతికి ప్రతినిధిగా రామదాసు పాత్ర నవల మొత్తంలో నిలబడుతుంది. సంఘంలో బడుగు వర్గాల అభ్యున్నతి ప్రధాన విషయంగా బహుశా మనకి తొలిసారిగా వచ్చిన నవల 'మాలపల్లి'. జాతీయ, అంతర్జాతీయ విషయాల చర్చలు, నవల పరిధిని బాగా విశాలం చేస్తాయి. 'కొల్లాయిగట్టితేనేమి' కన్నా దశాబ్దాలు ముందే 1922లో రాసిన ఈ రచన గురించి మహీధర వారికి ఒక అవగాహన ఉంది. 'మాలపల్లి స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి ఉద్యమాన్నే అందులో చిత్రించారు. అయితే అందులో ఉద్యమాన్ని idealistic పంథాలో చిత్రించారు. కానీ, నేనీ నవలలో 'ఒక యుగసంధితో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను. వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ'గా చిత్రించ ప్రయత్నించాను. చాలా అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రక భౌతికవాద విజ్ఞానమే'. అని ఈ నవల గురించి మహీధర పేర్కొన్నారు.





సిద్ధాంత పరిజ్ఞానం పేరెత్తకుండా, నవలలో మామూలు మాటలతో కూడిన సంఘటనల చిత్రణ, రచయితకి తన కథనంపై గల నియంత్రణ ఎంతటిదో తెలియపరుస్తుంది. కులాల సమానత, అందరికీ విద్య, పేదవారి అభ్యున్నతి, పాత శ్రోత్రియ కట్టుబాట్లను ప్రశ్నించడం, పాటించకపోవడం... ఇవన్నీ చేస్తూ, ఒక సాంఘిక చైతన్యం గల రాజకీయ కార్యాచరణ ఉంటేనే, పౌరులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనగలరు. ఇంత విస్త తి ఒక్క రోజే రాదు. అందుకు పూర్వ సమాజంలో గల మంచి, సానుకూల అంశాలు మార్పుకు దోహదకారులవుతాయి. వ్యక్తులు కాదు, సామాజిక స్థితిగతుల్లో వచ్చే మార్పు వల్లనే, ఆధునిక మానవ సంఘం ఏర్పడుతుంది అన్న ఎరుకతో మహీధర ప్రకటించిన అవగాహన విలువైనది.

రామనాథం రాజమండ్రిలో కాలేజీ చదువులు మానేసి, విదేశీ వస్త్ర బహిష్కరణలో తన దుస్తులు తగులపెట్టి, డరోతీ స్టీమర్ ఎక్కే దృశ్యం, ఈ నవలకి మొదలు. చదువులో మొదటి శ్రేణిలో ఉండే ఈ ఇరవై ఏళ్ల యువకుడు, ఇంకొద్ది నెలల్లో చదువు పూర్తి అయి డిగ్రీ చేతికి వచ్చే సందర్భంలో, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, అప్పటికే తనకి పెళ్లి అయింది కనుక పిల్లనిచ్చిన అత్తవారు, ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులూ, ముంగండలో, తాను పెద్ద చదువులు చదివి ఏదో ఉద్ధరిస్తానని తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో... అవన్నీ భంగపరచి, ముంగండ వస్తున్నాడు. తూర్పు గోదావరి లంకల గ్రామం ఈ ముంగండ. ఇది నిజ జీవితంలో మహీధర వారి పుట్టినూరు. ఇలా వస్తున్న కాలం డిసెంబర్ 1920. తారీఖులు, దస్తావేజులు ఉల్లేఖిస్తే, నవల చారిత్రక దృష్టితో రాసినది అయిపోదు. విషయాలను నవల నడిచే క్రమంలో భంగ్యంతరంగా నమోదు చేస్తూ, చదువరికి ఈ కాలం ఎప్పుడు అయి ఉంటుంది అన్న ప్రశ్న, జిజ్ఞాస కలిగిస్తారు రచయిత. నవలలో లేని విషయాలు ఎటువంటివి అంటే, 1920 డిసెంబర్ నాగ్‌పూర్ కాంగ్రెస్ మహాసభల్లో, సహాయ నిరాకరణ పెద్ద ఉద్యమంగా దేశ నాయకులు సిఆర్ దాస్ ప్రకటించారు. ఇందులో భాగమే, బ్రిటిష్ పాలకులతో పూర్తిగా సహాయ నిరాకరణ. దానిలో విద్యార్థులు చదువులు మానుకుని స్వాతంత్ర్యోద్యమంలో దిగాలి అన్న ప్రణాళిక కూడా ఉంది. దానికి స్పందనే భారత యువతరంలో రాజుకుంటున్న అసంతృప్తి. అందులో ఒక భాగం రామనాథం. నవల చదువుతున్నప్పుడు పాఠకులకు ఇది తెలిసివస్తుంది.

తన కార్యక్షేత్రమైన ముంగండ ఒక బ్రాహ్మణ అగ్రహార పల్లె. ఇక్కడ అధిక సంఖ్యాకులు శ్రోత్రియ బ్రాహ్మణులు. వారి పద్ధతుల్లో నడిచే ఇతర కులాల వారూ. ప్రతికూల పరిస్థితుల్లో రామనాథం, తనకు పరిచయమైన స్వరాజ్యం కూడా తన వంటి పరిస్థితిలోనే ఉన్న విద్యావంతురాలైన యువతి కావడం వల్ల, తానూ, ఆమె, ఇంకొందరు యువకులు కలిసి ఈ ఆచార బలిష్ట బ్రాహ్మణ గ్రామంలో, స్వాతంత్ర్యోద్యమం కోరే మార్పు కోసం పట్టుదలగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో తను అన్ని కులాలతో కలిసి అనాచారం చేస్తున్నందువల్ల, ఊరిబయట తోటలో నివసిస్తుంటాడు. సాంఘిక విముఖత నుంచి, ముంగండ పల్లె, నాలుగు నెలల్లో గాంధీజీ తమ గ్రామం వచ్చే పరిణామాలు జరిగితే, శ్రోత్రియ బ్రాహ్మణుల నుంచి, ఇతర కులాల వారి దాకా, ఎలా సానుకూలంగా సిద్ధ పడిందో సహజంగా చెప్పే నవల ఇది. గాంధీజీ యాత్ర కోసం ముంగండ ఎదురు చూస్తున్న చోట నవల ముగుస్తుంది. బ్రహ్మ సమాజీకుల పట్ల గ్రామస్తుల కిట్టనితనం, యువతరం ఆలోచనల పట్ల తొలుదొల్త అసహనం, ఆ రోజుల్లో సాధారణ దృశ్యాలు. రామనాథం, స్వరాజ్యం, శంకరశాస్త్రి, అబ్బయ్య నాయుడు, సుబ్బావధాని ఇలా పాత్రలు తమ స్వభావాలకు సహజంగా ప్రవర్తిస్తున్నట్టు, వీటిని కథా గమనంలో మిళితం చేస్తూ రాశారు మహీధర. ఆ పల్లెకి గాంధీజీ యాత్ర జరిగే, ఏప్రిల్, 1921 మొదటి వారంలో నవల ముగింపు, ఈ నవలలో కథాకాలం నాలుగు నెలలు అని సూచిస్తుంది. ఇది కూడా మనమే కనుక్కోవాలి. రచయిత వాచ్యం చేయరు.

నిజ జీవితంలో ముంగండ గ్రామంలో మహీధర వారి తండ్రి బ్రహ్మ సామాజీకులు. బాల్యంలో వీరి చదువు, బడిలో గురువు తొడపాశం పెట్టిన కారణంగా అక్కడితో ఆగిపోయి, తండ్రి ఇంట చెప్పిన చదువులతో సాగుతుంది. తనకి నలభై ఏళ్ల వయసు దాకా ఏ పరీక్షలు పాస్ కాని మహీధర, అప్పటికే రచయిత, తెలుగు, ఇంగ్లీష్, హిందీ సంస్కృతం భాషల్లో నిష్ణాతులు. ముంగండ గ్రామం స్వాతంత్ర్యోద్యమ భూమికగా పనికొస్తుందా అన్న శంక ప్రముఖ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి వెలిబుచ్చగా, వందలేళ్ళుగా ఆ గ్రామంలో జరిగిన చారిత్రిక పరిణామాలు వివరిస్తూ, ఎందుకు ఆ గ్రామం భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో తెలుగు వారి కల్పనలో ఉండడం సముచితమో తెలిపారు మహీధర. ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు జార్జ్ లూకాశ్ రాసిన 'ది హిస్టారికల్ నావల్' (1963లో ఆంగ్లానువాదం)లోని సూత్రాల మేరకు ఈ నవలను అధ్యయనం చేసిన రాచమల్లు రామచంద్రారెడ్డి... ఈ నవలను, చారిత్రక దృష్టి గల తెలుగు నవలగా ఒక పెద్ద విశ్లేషణాత్మకంగా వ్యాసం రాశారు. 'చారిత్రక నవలను ఆవరించిన ఈ గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ యీనాటికి వేగుచుక్కలాగ ఉద్భవించింది, రామమోహనరావు గారి 'కొల్లాయి గట్టితేనేమి'. అందువల్ల యీ నవలకు మన సాహిత్యంలో ఒక చారిత్రాత్మకమైన స్థానం ఉంటుంది'. అని ఆయన పేర్కొన్నారు.

ముంగండ.. పురోగతిలో ఉన్న బ్రాహ్మణ పల్లె కనుక, అక్కడ రెండు గ్రంథాలయాలు ఉండేవి. ఒకటి తండ్రి నడిపే ఆధునిక సాహిత్యానికి చెందిన రామమోహన గ్రంథాలయం. ఇక్కడికి అన్నీ కొత్త పుస్తకాలే వస్తూ ఉండేవి. మరోటి పండితులు నడిపే గజానన గ్రంథాలయం. ఇక్కడ అన్నీ సంప్రదాయకమైన గ్రంథాలే ఉండేవి. ఈ రెండు లైబ్రరీల పుస్తకాలు చదివిన సంయమన పాండిత్యం యువకులైన మహీధర సోదరులది. 1910లో ఈ రెండు గ్రంథాలయాలను కలిపేసి, వివేకోదయ గ్రంథాలయం వీరి ఇంటి చావడిలోనే ఏర్పాటు చేశారు. విశ్వ సాహిత్య గ్రంథమాల స్థాపించి.. ప్రపంచ సాహిత్యం అనువాదాలు చేస్తూ, యాభై పైగా పుస్తకాలు అచ్చు వేశారు. వీరి కుమారుడు మహీధర నళినీ మోహన్ శాస్త్రవేత్తగా పలు జనరంజక శాస్త్ర విషయ వ్యాసాలు రాయడంతో పాటు, దిటవు గల పద్య కవి కూడా.

సాహిత్య, సామాజిక విషయాల నిత్య విద్యార్థిగా మహీధర వారి ఉత్సాహం, ఆసక్తి అనంతమైనవి. వారి మూర్తిమత్వం ప్రపంచ సాహిత్యం చెక్కిన శిల్పం. ఆయన్ని 5వ ఏట బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో మేష్టారు తొడపాశం పెట్టారు. నల్లగా కమిలిపోయిన తొడను చూసి ఆయన తండ్రి మేష్టారిని తిట్టి, చిన్ని మహీధరను బడి మానిపించేడు. ఇంటి వద్దనే అక్షరాలు నేర్పి చావడిలోని గ్రంథాలయంలో వదిలేరు. అక్కడ ఆయన ఎన్నో పుస్తకాలు చదివి, అపార విజ్ఞానం సాధించారు. తనకు 5-6 ఏళ్ళ వయసులోనే పట్టుబడిన పుస్తక పఠనాసక్తి 85 ఏళ్ళ వయస్సుకి కూడా తగ్గలేదని ఒక సందర్భంలో ఆయనే పేర్కొన్నారు.

అగ్నిగుండం, కత్తుల వంతెన, ఎవరి కోసం, కొల్లాయి గట్టితేనేమి?, ఓనమాలు, శుభలేఖ, రథ చక్రాలు, ఈ దారి ఎక్కడికి?, దేశం కోసం, జ్వాలాతోరణం వంటి సామాజిక ఇతివృత్తాల నవలలు, వామపక్ష రాజకీయ పరిణామాలను చర్చించే సాహిత్య సృజన చేసిన మహీధర రామ మోహన రావు, అభ్యుదయ సాహిత్యోద్యమంలో ప్రముఖులు. 2019... మహీధర వారి 110వ జయంతి వత్సరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు ఈ నవలకు లభించిన యాభై ఏళ్ల సందర్భం కూడా. ఈ తరుణాన కొల్లాయి గట్టితేనేమి నవల గురించి చర్చించుకోవటం ఓ చారిత్రిక అవసరం కూడా!


- రామతీర్థ
98492 00385

స్నేహానికి అక్షర నీరాజనం

స్నేహని కన్న మిన్నా లోకాన లేదురా..
దోస్త్ మేరా దోస్త్.. తూ హై మేరీజాన్

ఈ పాటలు వింటుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. చిన్ననాటి స్నేహితులు గుర్తుకొస్తారు. స్నేహం మధురానుభూతిని కలిగిస్తుంది. ఆటుపోట్లను ఎదుర్కొనేలా చేస్తుంది. ఇలాంటి స్నేహంపై కవిత్వం వస్తే ఎలా ఉంటుంది. సరిగా 'నీ స్నేహం'లా ఉంటుంది. కరీంనగర్‌కు చెందిన వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో 94 కవితలతో 'నీ స్నేహం' సంకలనం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవుల కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. స్నేహం గొప్పతనాన్ని కొంతమంది కవిత్వకరిస్తే, మరికొంతమంది స్నేహితుడి గురించి వర్ణించారు. స్వార్థానికి వాడుకోనిది, కుల, మతాలను పట్టించుకోనిదీ స్నేహమని పేర్కొన్నారు. స్నేహభావం ఎలా ఉండాలి, స్నేహనుబంధం ఎలా మెలగాలి తదితర అంశాలను వర్ణించారు. మొత్తంగా సరైన స్నేహనానికి నిర్వచనం చెబుతూ కవితలు అల్లారు.

'నీ పాదం తడబడితే ఊతమిచ్చే హస్తం నీ స్నేహం' అంటూ చక్కగా వర్ణించారు కొండా శిరీష తన 'నీ స్నేహం' కవితలో. మానవతకు మంచి ఆయుధం ఫ్రెండ్' అంటారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రవీంద్ర. 'మిత్రుడంటే' కవితలో స్నేహితుడు ఎలా ఉండాలో కవీత్వకరించారు. చాలా స్నేహాలు నమ్మకం లేక చెదిరిపోతుండడం చూస్తుంటాం. 'స్నేహం అనే చెట్టుకు నమ్మకమే పునాది' అంటారు వనపర్తికి చెందిన ఉప్పరి తిరుమలేష్ తన 'స్నేహమొగ్గలు' కవితలో. 'కడదాక కాటికి కన్నీరై తోడొచ్చేది స్నేహం' అని పాలకుర్తి నాగజ్యోతి పేర్కొంటే, 'కడదాకా జీవిత నావను నడిపించేదే స్నేహం' అని ఉప్పలూరి మధుపత్ర శైలజ వర్ణించారు. 'కల్మషం లేని స్నేహాలు కలకాలం నిలుస్తాయని' మాధవి శ్రీనివాస్ నందిమళ్ల పేర్కొన్నారు. నిజమైన స్నేహం మనస్సును ప్రతిబింబిస్తుంది' అంటూ డాక్టర్ రామకృష్ణమూర్తి తన కవితను సంపూర్ణం చేశారు. 'రెక్కలున్నా ఎగురలేను పక్కన నీవు లేకుంటే అంటూ స్నేహితుడి గొప్పతనాన్ని చాటారు కుడికాల వంశీధర్. 'కష్టాల కడలిలో, కన్నీళ్ల పడవలో తోడుండి దరిచేర్చేది స్నేహం ఒక్కటేరా' అనేది కుడికాల జనార్దన్ భావన. 'నీ ఆలోచనలతో నా దినచర్య మొదలు, నీ తలపులోనే దినచర్య ముగింపు' అంటూ కళాజ్యోతి కుడికాల 'నేస్తమా ఓ నేస్తమా' అంటూ కవిత అల్లారు. వీరంతా స్నేహం పట్ల వారికున్న అభిప్రాయాలను, అనుభూతులను కవితల్లో పొందుపరిచారు.



పుస్తకం

కుల, మతాల భావనలు ఇప్పుడు సమాజంలో పేట్రేగుతున్నాయి. ఆ పేర విడిపోతున్న స్నేహబంధాలు అనేకం. ఆస్తులు, అంతస్తులు, చదువులూ విడదీస్తున్నాయి. 'అంతస్తులు దరిచేరని అద్భుత వరం స్నేహం' అంటారు శ్రీకాకుళానికి చెందిన సిహెచ్‌వి లక్ష్మి. 'స్నేహితులు గల జీవితం ధన్యం' అంటూ చల్ల కుమారస్వామి కవిత రాస్తే, తరగని అద్భుతమైన సంపద స్నేహం' అంటారు గంభీరావుపేట యాదగిరి. 'ఆకాశం లాంటి స్నేహంలో మనం అందమైన నక్షత్రాలము' అంటూ నేలపట్లకు చెందిన శ్రీగం వర్ణించారు. స్నేహానికి తారతమ్యాలు లేవు. వయస్సుతో సంబంధం అంతకన్నా లేదు. 'చిగురాకల్లే మొదలై పండుటాకైనా రాలనిది స్నేహం' అంటారు గట్టు శ్రీలత. 'స్నేహానికి ఎల్లలు లేవు, వయో పరిమితి లేదు. పసివారి నుండి పండు ముసలి వరకు అందరిలో స్నేహభావం ఉంటుందని' హైదరాబాద్‌కు చెందిన ఉమాదేవి ఇల్లందుల తన కవితలో పేర్కొన్నారు.

స్నేహంతో లాభపడిన వారు ఉంటారు. స్నేహంతో సమస్యలను అధిగమించిన వారూ ఉంటారు. అనేకానేక సందర్భాల్లో స్నేహం పూసి తన్మయత్వం చెందిన వారూ ఉంటారు. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారూ లేకపోలేదు. స్నేహం గొప్పతనం అలాంటిది. అలాంటి స్నేహాన్ని, స్నేహితుడిని అనేక రకాలుగా వ్యక్తీకరించారు ఇందులో కవులు. 'నిరాశ చీకటి ఆవరించిన నాడు తానో వెలుగై ప్రసరించి వెన్నుదట్టేది స్నేహం' అని మల్లెల విజయలక్ష్మి కవిత్వీకరిస్తే, 'వ్యధలతో బరువెక్కిన నా కనురెప్పల కింద ప్రేరణల కుంచెవై వర్ణాలద్దుతావు' అంటూ కాకినాడకు చెందిన నాగజ్యోతి శేఖర్ పేర్కొన్నారు. 'వేకువై ఉదయాన్ని కలిగించేది స్నేహ భావం' అని కరీంనగర్‌కు చెందిన వెల్మల జయపాల్‌రెడ్డి కవిత చెబుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే స్నేహాన్ని అనేక రీతుల్లో వర్ణించారు కవులు. 'బతుకు ప్రయాణాన్ని నడిపించేది ఇంధనం' అంటూ స్నేహం గొప్పతనాన్ని రజనీ కులకర్ణి వర్ణించారు. 'మనిద్దరం వేరు కాదు, ఒకరికోసం మరొకరం' అని చిత్తూరుకు చెందిన గల్లా మాధవీలత అంటారు. స్నేహ మాధుర్యాన్ని అయిత అనిత వర్ణించారు. 'కాలదోషం పట్టని అద్భుత గ్రంథం' అంటూ ఆకుల రఘురామయ్య పేర్కొన్నారు. 'స్నేహంలో ఎప్పుడూ సంబరాలే, మనసే శాశ్వతమని, మనిషి మాత్రం మట్టేనన్న తత్వం, తెలిసిన నాడు..' అంటూ మనసు బలహీనంగా ఉన్నప్పుడు బలమైన నమ్మకాన్ని కలిగించేది స్నేహమని కడపకు చెందిన గొంటుముక్కల గోవింద్ పేర్కొన్నారు. ఇంకా శ్రీదేవి కూసుమంచి, తులసి వెంకట రమణాచార్యులు, దాసరి మోహన్, జానీ తక్కెడ శిల, సమ్మెట విజయ, ఓర్సు రాజ్ మానస, డాక్టర్ బండారి సుజాత, డాక్టర్ రమణ యశస్వి, తండా హరీష్‌గౌడ్ తదితరుల కవితలు స్నేహన్ని చక్కగా చాటి చెప్పాయి.

మొత్తంగా అన్ని కవితలు స్నేహమాధుర్యాన్ని వర్ణించాయి. స్నేహంపై కవితాసంకలనం వెలువరించటం అభినందనీయం. వేర్వేరు ప్రాంతాల కవుల నుంచి స్నేహంపై కవితలు సేకరించడమే ఒక ప్రయాస అయితే వాటిని పుస్తకంగా తీసుకురావడం మరింత మంచి ప్రయత్నం. వైరాగ్యం ప్రభాకర్ ఆలోచనను, సంకలనం కోసం పడిన శ్రమను అభినందించాల్సిందే. దీనికి తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు నందిని సిధారెడ్డి ముందు మాట రాస్తూ కవిత్వం మీద, స్నేహం మీద వైరాగ్యం ప్రభాకర్ కున్న మమకారానికి ఈ ' నీ స్నేహం' నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సంపుటిలోని కవితలు చదివాక స్నేహంపై ఇంకా నమ్మకం పెరుగుతుంది.

- నామా పురుషోత్తం
98666 45218

విమర్శ గ్రంథాలకు ఆహ్వానం

ప్రఖ్యాత కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేర గత తొమ్మిదేళ్ళుగా ప్రతి ఏటా ఇస్తున్న ప్రతిభా పురస్కారం నిమిత్తం సాహితీ విమర్శ గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. 2014 జనవరి నుంచి 2018 డిసెంబరు లోపు ప్రచురింపబడిన ఒకే రచయిత రాసిన విమర్శ గ్రంథం లేదా విమర్శ వ్యాస సంపుటం మాత్రమే పురస్కారానికి పరిశీలింపబడుతుంది. నాలుగు ముద్రిత ప్రతులను 2019, జనవరి 31 లోపు అందేలా పంపాలి. ఉత్తమ సంపుటానికి రూ. 5,000ల నగదు బహుమతి, సత్కారం ఉంటాయి. 2019, ఫిబ్రవరి 24న నెల్లూరులో జరిగే 10వ నాగభైరవ అవార్డు సభలో బహూకరింపబడుతాయి. సంపుటాలు పంపాల్సిన చిరునామా : చిన్ని నారాయణరావు, ప్రధాన కార్యదర్శి, డా॥నాగభైరవ అవార్డు కమిటీ, డోర్ నెం. 27-1-171, శ్రీకేతనమ్, ఆదిత్యనగర్, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, నెల్లూరు-524002. సెల్ : 9440202942.

3న బ్లాక్ వాయిస్ పుస్తకావిష్కరణ

ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం తంగిరాల సోని కవితా సంపుటి 'బ్లాక్ వాయిస్' పుస్తకావిష్కరణ, పరిచయ సభ జరుగుతుంది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. డా.చల్లపలి స్వరూప రాణి, డా.నూకతోటి రవికుమార్, బొనిగల రామారావు, పింగళి చైతన్య తదితరులు పాల్గొంటారు.

- సామాజిక పరివర్తన కేంద్రం
96766 09234

3న 'నారంశెట్టి బాల సాహిత్య పురస్కార ప్రదానం

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన 'నారంశెట్టి బాల సాహిత్య పీఠం' 2018 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. విజేతలు : శ్రీవాణి పలుకు సంపాదకుడు ఎంవివి సత్యనారాయణ, మొలక పిల్లల పత్రిక సంపాదకుడు టి. వేదాంతసూరి. పురస్కార ప్రదాన సభ విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఫిబ్రవరి 3, 2019 ఉదయం జరుగుతుంది. సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు సభాధ్యక్షుడుగా , జానపద కళలు, సృజనాత్మక అకాడెమి చైర్మన్ 'కళారత్న' పొట్లూరి హరికృష్ణ ముఖ్య అతిథులు పాల్గొంటారు.

- గుడ్ల అమ్మాజీ,
నారంశెట్టి బాల సాహిత్య పీఠం
83286 42583

కాలం చేసే గాయం

పెద్దగా అరిచి చెప్పాలనుకుంటా
గట్టిగా ఏడ్చేసి నీ ఎదపై స్పందనవ్వాలనుకుంటా
ఒక్కసారి మాటాడమని అడగాలనుకుంటా
కొద్దిసేపు మౌనంగా ఉండమని బతిమిలాడాలనుకుంటా

ఇదంతా కాదని దగ్గరగా చేరి
బుగ్గను పిండేస్తూ
ఎందుకింతగా లోలో అలజడి రేపుతున్నావని
నా ధైర్యానికి
భయానికి నువ్వే కారణమని
కడసారి బిగ్గరగా ఊపిరి తీసుకొని
చెప్పాలని కలలుకంటాను



కాలమా
నువ్వు దగాకోరువని
దగ్ధమైన హృదయాన్ని
చూసి నవ్వుతావని
నీ మీద నిందలు వేసానని
ఆ చెట్టు తొర్రల్లో దాక్కున్న చీకటి నీతో చెప్పిందేమో

కంటి చుక్క కూడా నన్ను దూరంగా తరుముతోంది
ఎడారి ఇసుకలో
ఒంటరి గాలిని చేసి
ఎందుకిన్ని ఆక్షేపణలు

ప్రాణంతో ఉన్నానని కలతెందుకు
నీతో లేనని బిగువెందుకు
అసలంటూ ఉండనివ్వు
కొసరైనా కరుగు నువ్వు

ఉండిపొమ్మని అడిగానా నిన్ను
ఉండలేదంటూ ఎందుకా అలకలు
ఎవ్వరము శాశ్వతం
జ్ఞాపకాలే ప్రతి క్షణం
ఆకురాలే జీవితాన్ని
ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నా

- సుభాషిణి తోట

వీధులు

వీధులు
ఎలా ఉండేవి
మా చిన్నప్పటి వీధులు
చెప్పులేని కాళ్లకు
ప్రేమలేపనం రాసేవి
పిల్లల హృదయాలు పంచిన రంగులతో
హరివిల్లులై పూసేవి
పిల్లల అల్లరి అమాయకపు మాటలు విని
దుమ్ము దుమ్ముగా నవ్వేవి

పిల్లలు
మట్టిని గుట్టలుగా చేసి
కొండనో, తిప్పనో నిర్మించేవాళ్ళు
స్నేహపుజెండాను ఎగరేసేవాళ్ళు

వానొచ్చి స్నానమాడిన వీధులు
పిల్లల చేతుల స్పర్శకు పులకరించి
నీటి పాటలు గొంతెత్తి పాడేవి
పరుగెత్తుతూ పరుగెత్తుతూ దబ్బున జారి పడిన
పిల్లలను చూసి వీధి గుక్కపట్టి ఏడ్చేది
అమ్మో నాన్నో కసురుకున్నప్పుడు
వీపు నిమిరింది వీధే కదా

వీధులిప్పుడు
తాళాలేసి వలస వెళ్లినవారి గూడుల్లా ఉన్నాయ్
ఒక్క మొక్కా మొలకెత్తని వ్యర్థ భూముల్లా
ఉన్నాయ్
రెక్కలిరిగిన పిట్టల్లా ఉన్నాయ్
పుస్తకమో టీవీయో సెల్ఫోనో
పిల్లల మనసుల్ని కట్టేసుకున్నాక
వీధులేలా బతికుంటాయ్!

- సుంకర గోపాలయ్య

ట్రెండీగా జీన్స్ టాప్స్







ఇప్పుడు కొత్తగా వస్తున్న టాప్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ఏరోజుకారోజు కొత్త హంగులతో ముస్తాబవుతూ కళ్లను కట్టిపడేస్తున్నాయి. అందులో మిగితావాటికంటే భిన్నంగా ఉండేవే జీన్స్ టాప్స్. వీటిని ధరిస్తే వచ్చే లుక్కే వేరు. ఇప్పుడున్న ఫ్యాషన్ ట్రెండ్‌తో పోలిస్తే కొంతమంది జీన్స్ ధరించడాన్ని ఓల్డ్ ఫ్యాషన్‌లా భావిస్తారు. ఎందుకంటే జీన్స్ చూడటానికి సింపుల్‌గానూ, సెలెక్టెడ్ కలర్స్‌లోనే అందుబాటులో ఉండడం. కానీ ఇప్పుడు అందరికీ నచ్చేలా.. డిఫరెంట్ స్టయిల్స్‌తో టాప్స్ వచ్చేస్తున్నాయి. వీటిని లెగ్గింగ్స్ మీదా వేసుకునేలా ట్రెండీగా ఉంటున్నాయి. పక్కనున్న టాప్స్ అలాంటివే. మీరూ ట్రై చేయండి మరి!

ఇల్లు మారుతున్నారా?


చాలా మంది ఇల్లు మారడం చాలా పెద్ద పనిగా భావిస్తారు. ఆ రకమైన భావన ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇల్లు మారే ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. దానికోసం ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

- ఇంట్లో పిల్లలు ఉంటే, ఎందుకు ఇల్లు మారుతున్నారో వారికి ముందుగా తెలిపితే మంచిది. కొత్త ఇంట్లోకి వెళ్తున్నామని చెప్పడం, వారిని ప్రోత్సహించడం వల్ల పిల్లలు మానసికంగా ధైర్యంగా ఉంటారు. లేదంటే అప్పటి వరకు ఉన్న వాతావరణం కాస్త మారేసరికి భయపడిపోతారు.
- ఒకవేళ మూవర్స్‌ను బుక్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిరోజుల ముందు నుంచే వారికి ఫోన్ చేసి, మాట్లాడితే మంచిది. అలాగే ఫవర్, ఫోన్ బిల్లులను డిస్కనెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల కరెంట్, ఫోన్ బిల్లుల ఖర్చు తగ్గుతుంది.
- ముందుగా ఇంటిని శుభ్రం చేసి, ఆ తర్వాత ఫర్నీచర్‌ను శుభ్రం చేసుకొని, ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ప్యాక్ చేసుకొని డబ్బాల మీద ఏ వస్తువులు ఉన్నాయో వాటి పేర్లు అట్టడబ్బా మీద స్కెచ్‌తో రాసుకుంటే చాలా సులువుగా ఇల్లు సర్దుకోవచ్చు.
- కొత్త చిరునామాను ముందుగా పోస్టాఫీసు, కొరియర్ సర్వీస్ వాళ్లకు తెలియజేయాలి. లేదంటే పాత ఇంటికే మెయిల్స్, లెటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందే తెలియజేస్తే, ఒకవేళ అలా లెటర్స్ వచ్చినా మనల్ని సంప్రదించడం తేలికవుతుంది. ★



డిజైనర్ టెయిల్ లైట్, ఇండికేటర్స్

మనం వినియోగించే బైక్ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటాం. ప్రధానంగా రాత్రి సమయంలో మిరుమెట్లు గొలిపేలా ఉండేందుకు డిజైనర్ టెయిల్ లైట్, డిజైనర్ ఇండికేటర్స్ కీలకంగా మారతాయి. వివిధ రకాల డిజైన్లలో, వివిధ రకాల బైకులకు అమర్చగలిగేలా ఈ డిజైనర్ టెయిల్ లైట్, డిజైనర్ ఇండికేటర్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. కొన్ని మోడల్స్‌ను అన్నిరకాల బైకులకూ అమర్చుకోవచ్చు. వీటి ధరలు బైక్ మోడల్, ప్రత్యేకతను బట్టి ఉంటాయి. అలాగే, బైక్ టైర్‌లో గాలిని నింపే వాల్వుకు అమర్చుకోగలిగిన చిన్న ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటి ధర చాలా తక్కువ. ఈ ఎల్ఈడీ లైట్లలో.. బైక్ నడుపుతున్నప్పుడు వాటంతటవే ఆన్ అయ్యేలా మోషన్ డిటెక్టర్లు ఉంటాయి. బైక్ చక్రం వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ లైట్లు వెలిగి.. వీల్ కాంతి చక్రం రూపంలో అందంగా కనిపిస్తుంది. వీటిని బ్యాటరీకి అనుసంధానించవలసిన అవసరం ఉండదు. చేతి గడియారాల్లో వాడే చిన్న తరహా సైజు బ్యాటరీలు వాటిల్లో ఉంటాయి. వాటిల్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు కొత్తవి వేసుకుంటే సరిపోతుంది. వాటితోపాటు బైక్ వేగంగా దూసుకెళుతున్నప్పుడు వెనుకాల కొంత దూరంలో ఓ ఆకర్షణీయమైన లేజర్ లైట్‌లైన్ ఫోకస్ అయ్యేలా కొత్త ట్రెండ్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇది బైక్‌పై ఉండే ఏదైనా లోగో లేదా ఏదైనా పేరును హైలేట్ చేస్తూ ప్రసరిస్తుంది. ఇటీవల ఇలాంటి సరికొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మన బైక్ వెనుకాల టెయిల్ లైట్ కిందగానీ, పైనగానీ అమర్చుకోవచ్చు. బైక్ వెళుతుండగా వెనుకాల ఒకటి రెండు మీటర్ల దూరంలో లేజర్ లైట్ ప్రొజెక్ట్ అవుతుంది. ఇది వెరైటీ ఉండడం మాత్రమే కాదు, వెనుకాల వస్తున్న వాహనాలకు ముందు వాహనం వెళుతుందన్న సూచికగానూ పనిచేస్తుంది. ఈ లైట్ పడే తీరును, డిజైన్‌ను, నాణ్యతను బట్టి ధర ఉంటుంది. ★



సహాయం చేయడంలో.. ఐరన్‌లేడీ

ఐదు దశాబ్దాలకుపైగా సరస్వతికి తెలిసింది సాయం చేయడమే. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ గొడవ జరిగినా, అది పరిష్కరించేందుకు ఆమె రావాల్సిందే. అలా పరిసర గ్రామాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. అందరూ ఆమెను గౌరవిస్తారు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది జార్ఖండ్‌కు చెందిన 'ఐరన్ లేడీ' అని ముద్దుగా పిలుచుకునే సరస్వతీ సిన్హా గురించి.



బొకారో నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్మర్ తెహ్సిల్ ఆమె స్వగ్రామం. స్థానికంగా ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి ఆమె అడుగే ముందుటుంది. 70 ఏళ్ల సరస్వతీ సిన్హాను గ్రామంలోని వారంతా 'ఐరన్ లేడీ' అని ముద్దుగా పిలుస్తారు. ఎందుకంటే, సరస్వతి సిన్హా యాభై ఏళ్ల నుంచి ధైర్యంగా ఇతరులకు సహాయం చేయడమే తన పనిగా పెట్టుకుంది. అదే పనిని చేస్తుంది. ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. తన జీవితాన్నంతా ఇతరులకు కోసం అర్పించిందనే చెప్పాలి. ఇంట్లో కానీ, బయట కానీ బాధిత మహిళలకు సహాయం చేసేందుకు పోరాడుతోంది. న్యాయం జరిగేంత వరకూ ఆ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఒంటరిమహిళలు, యువతులకు ఆత్మస్థయిర్యం నింపడమే కాకుండా.. వారిని వారెలా రక్షించుకోవాలో తర్ఫీదునిస్తుంది. దాంతోపాటు నిరక్షరాస్యులైన మహిళలకు వారి హక్కులేంటో చెప్పడం, వారికి భాష (హిందీ)



నేర్పించడం. ఇతరులతో ఎలా మాట్లాడాలో తరగతులు నిర్వహించడంలాంటి కార్యక్రమాలతో మహిళలను స్వశక్తితో నడిచేలా ప్రయత్నిస్తున్నారు. ఇంత చేసినా ఆమె ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. అలా అని ఆమె ఆర్థికంగా ఉన్నత వర్గానికి చెందినవారేమీ కాదు. ఇందిరా నివాస్‌లోని ఒక్కగదిలో నివాసముంటారు.

అదే ఆమె ప్రపంచం!

ప్రతిరోజూ ఉదయం సైకిల్‌పై ఆమె ప్రయాణం మొదలవుతుంది. గ్రామగ్రామానా తిరుగుతూ మహిళలకు సహాయం చేస్తుంటారు. లైంగిక వేధింపులు, మూఢనమ్మకాలు, సంప్రదాయం, కట్నం వంటి కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు చట్టం సహాయాన్ని తీసుకొని, ఆ సమస్యలను పరిష్కరిస్తుంటారు. '14 ఏళ్ల వయసులో నా చెల్లిని అత్తింటివారు వేధించడంతోపాటు భర్త ఆమెను లైంగికంగా హింసించేవాడు. అతనితోపాటు అత్తింటివారిపై కేసు పెట్టాం. ఆ పోరాటంలో మేం విజయం సాధించాం. అది మొదలు చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాడడం, వారి సుఖదుఃఖాల్లో చేదోడువాదోడుగా నిలబడడం నాకు అలవాటైపోయింది. కట్నం కోసం వేధించేవారిపై తక్షణ చర్యలకు కృషి చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొని, ఆ బాధితులకు చేయూతనివ్వడం నా బాధ్యతగా తీసుకున్నాను. ఇదే నా ప్రపంచం అయిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి ఇంటింటికి తిరిగి, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడమే నా పని. ఎలాంటి దాడులకూ గురవ్వకుండా ప్రతి మహిళా నాకు చిరునవ్వుతో దర్శనమిస్తే.. ఆ రోజు నేను ఎంతగానో సంతోషపడతా' అని అంటున్నారు సరస్వతీ సిన్హా. ఇలా ఐదు దశాబ్దాలకుపైగా ప్రతిరోజూ ఇలా సైకిల్‌పై ఇంటింటికీ వెళ్లి సమస్యల తలుపును తడుతున్నారామె. అంతేకాదు, అత్యాచారాలకు, హింసలకు గురైన మహిళల కోసం ఆమె ఓ పాటనూ రాశారు. వీధుల్లో ఆ పాట పాడుతూ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఆమె వంతుగా కృషిచేస్తున్నారు. అందుకే, ఆమె అంటే స్థానిక ప్రజలకే కాదు, అక్కడి అధికారులకూ గౌరవమే. తోటి ప్రజల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన సరస్వతీ సిన్హా నిజంగా 'ఐరన్ లేడీ!' ★

గోరింటాకును తొలగించండిలా..



ఎర్రగా పండిన గోరింటాకు చేతులు అంటే అందరికీ ఇష్టమే. వెంటవెంటనే గోరింటాకు పెట్టుకోవడం సాధ్యపడాలంటే చేతులకు ఉన్న డిజైన్ పూర్తిగా పోవాలి కదా..! అప్పుడే సింధూరంలా, ఎర్ర మందారంలా అరచేతుల్లో పూసిన గోరింటాకు బాగా కనిపిస్తుంది. మరి సురక్షితంగా, త్వరగా గోరింటాకును తొలగించటానికి కొన్ని పద్ధతులున్నాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లాగే.. మెహిందీ రిమూవ్ చేసే చిట్కాలు మీకోసం..

ఉప్పు నీరు: గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి, చేతులను 20 నిమిషాల పాటు ఉంచాలి. లేదంటే నీరు చల్లబడే వరకూ చేతులను ఉంచాలి. ఎక్కువసేపు చేతులు ఉప్పు నీటిలో ఉండటం వలన పొడిగా మారవచ్చు. కాబట్టి ఒక మంచి మాయిశ్చరైజర్‌ను వాడాలి.

బ్లీచ్ : గోరింటాకు పెట్టుకున్న ప్రాంతంలో మంచి నాణ్యత కలిగిన బ్లీచ్‌ను రాయాలి. ఆరిన తర్వాత చల్లనీటితో శుభ్రంగా కడగాలి.

హ్యాండ్ వాష్: గోరింటాకు త్వరగా పోవాలంటే రోజులో 10 నుంచి 12 సార్లు తరచుగా చేతులను కడగాలి. హ్యాండ్‌వాష్ మెహిందీ రంగును తగ్గించటానికి సహాయపడుతుంది. ఎక్కువసార్లు చేతులను కడగటం వలన పొడిగా మారవచ్చు. కాబట్టి చేతులను కడిగిన ప్రతిసారీ మంచి మాయిశ్చరైజర్‌ను రాయటం మర్చిపోకూడదు.

బేకింగ్ సోడా : బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి, పేస్ట్‌గా చేసి గోరింటాకుపై రాయాలి. అది పొడిగా మారిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

టూత్ పేస్టు: టూత్ పేస్టులో ఉన్న కొన్ని లక్షణాలు పండిన గోరింటాకు త్వరగా పోవటానికి సహాయం చేస్తాయి. టూత్ పేస్టును గోరింటాకుపై అప్లై చేసి, ఆరిన తర్వాత వేగంగా చేతులను రబ్ చేసి, ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.

ఆలివ్ నూనె: ఆలివ్‌నూనె గోరింటాకు రంగును తొలగించడానికి సహాయపడుతుంది. ఆలివ్‌నూనెలో కొంచెం ఉప్పు కలిపి చేతుల మీద రాయాలి. పది నిముషాల తర్వాత మరోసారి ఆలివ్‌నూనె చేతులపై రాయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. రెండురోజుల్లో చేతులకు ఉన్న గోరింటాకు పూర్తిగా తొలగిపోతుంది. ఎక్కువసార్లు చేతులను కడగడం వల్ల తేమ తగ్గిపోయి, పొడిబారతాయి. మాయిశ్చరైజర్‌తో చేతులను మర్దన చేస్తే.. మృదువుగా మారతాయి. అప్పుడు నచ్చిన మరో డిజైన్‌తో చేతులను పండించుకోవచ్చు. ★

జీవన సౌరభం

మనిషి సామాజిక వికాసానికి తోడ్పడేది మంచి పుస్తక పఠనమే.

మీకోసం

స్పూను టమాటా రసం, స్పూను శనగపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి, కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు పోతాయి.





డీఏఈలో 'ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్స్' అవ్వాలంటే?

డీఏఈ సైంటిఫిక్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్‌గా పనిచేసే సువర్ణావకాశం లభిస్తుంది. భారత ప్రభుత్వ అణుఇంధన విభాగం (డీఏఈ).. సైంటిఫిక్ ఆఫీసర్ల ఎంపికకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, సైన్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రైనింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణకు 2019-20 విద్యా సంవత్సరానికి ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ల (టీఎస్‌వో) నియామకాన్ని డీఏఈ చేపట్టనుంది. శిక్షణ పూర్తయ్యాక టీఎస్‌వోలకు భారత ప్రభుత్వ గ్రూప్-ఏ సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా నియామకం ఖరారవుతుంది.

అణు ఇంధన విభాగం ప్రత్యేకత : అణు ఇంధన విభాగం (డీఏఈ) 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైంది. డీఏఈ నేరుగా ప్రధానమంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించడం, దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే అణు ఇంధన విభాగ ప్రధాన లక్ష్యం. దేశంలో అణు రియాక్టర్ల రూపకల్పన, స్థాపనతోపాటు అణు ఇంధన పరిజ్ఞానంపై పరిశోధనలు సాగించడం తదితర కార్యకలాపాలను డీఏఈ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో అత్యాధునిక పరిశోధనలపైనా దృష్టిసారిస్తోంది. డీఏఈ అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ, మానవ వనరులకు ఇస్తున్న శిక్షణ, సాంకేతిక సేవలు.. భారత పారిశ్రామిక రంగ ప్రగతికి దోహదపడుతోంది. 1956 నుంచి డీఏఈ ఏటా బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్) ట్రైనింగ్ స్కూళ్ల ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్ల నియామకం చేపడుతోంది.

డీఏఈలో ఎందుకు చేరాలి?

పరిశోధనల కెరీర్: ఇంజనీరింగ్, సైన్స్, కొత్త తరం రియాక్టర్ల డిజైన్, డెవలప్‌మెంట్ సంబంధిత అత్యాధునిక టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు డీఏఈ ఉజ్వల కెరీర్ అవకాశాలు అందిస్తుంది. అణు ఇంధన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధనల కోసం రీసెర్చ్ రియాక్టర్స్, ఛార్జ్‌డ్ పార్టికల్స్, అయాన్ బీమ్ యాక్సిలరేటర్స్, ఆల్ట్రాషార్ట్ హైపవర్ లేజర్స్ వంటి అత్యాధునిక, అద్భుతమైన మౌలిక వసతులను డీఏఈ కలిగి ఉంది. కాబట్టి ఇందులో చేరిన శాస్త్రవేత్తలు పరిశోధనల రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశముంటుంది. డీఏఈలోని అన్ని యూనిట్‌ల్లోనూ ఆకర్షణీయమైన ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌తో పాటు ఉన్నతస్థాయికి చేరుకునేలా ఉజ్వల కెరీర్‌కు మార్గముంది.

ఉద్యోగం, వేతనాలు: బార్క్ ట్రైనింగ్ స్కూళ్లలో విజయవంతంగా శిక్షణ పూర్తయ్యాక భారత ప్రభుత్వ గ్రూప్-ఏ స్థాయి పోస్టులో సైంటిఫిక్ ఆఫీసర్‌గా నియామకం ఖరారవుతుంది. రూ.56,100, 7వ పే మ్యాట్రిక్స్‌లో ప్రారంభంలోనే రూ.89,000 వరకూ వేతనం చేతికందుతుంది. దీంతోపాటు అదనంగా ఎల్‌టీసీ, వైద్య సౌకర్యాలు, పిల్లలకు ఎడ్యుకేషన్ అలవెన్సులు, ప్రొఫెషనల్ అప్‌డేట్ అలవెన్స్ వంటి ఎన్నో అదనపు సౌకర్యాలు పొందొచ్చు.

విద్యావకాశాలు: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న సైంటిఫిక్ ఆఫీసర్స్ ప్రఖ్యాత హెూమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌బీఎన్‌ఐ-డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో ఎంటెక్/ఎంఫిల్ కోర్సుల్లో చేరేందుకు అనుమతి లభిస్తుంది. ఎంటెక్/ఎంఫిల్‌లో చేరాలనే ఆసక్తి లేకుంటే... హెచ్‌బీఎన్‌ఐలోనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు పూర్తిచేసుకోవచ్చు. తమ పనితీరుతో ఉత్తమ ప్రతిభ చూపిన సైంటిఫిక్ ఆఫీసర్లు హెచ్‌బీఎన్‌ఐలో పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ డీఏఈ కల్పిస్తుంది.

నియామక విధానం: అణు ఇంధన విభాగం రెండు స్కీమ్‌ల ద్వారా ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ నిర్వహిస్తుంది. అవి.. ఓసీఈఎస్-2019 (స్కీమ్-1), డీజీఎఫ్ఎస్-2019 (స్కీమ్-2).

ఓసీఈఎస్-2019 (స్కీమ్-1): ఓరియెంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ (ఓసీఈఎస్) విధానంలో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా సైన్స్ పోస్టు గ్రాడ్యుయేట్లకు ఏడాది పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్లకు నెలకు రూ.35,000 స్టైఫండ్ లభిస్తుంది. దాంతోపాటు రూ.10 వేల బుక్ అలవెన్స్ కూడా అందుతుంది. బార్క్, ముంబై/ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పకం/ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇండోర్/న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్/అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్‌లోని బార్క్ ట్రైనింగ్ స్కూళ్లలో శిక్షణ ఉంటుంది.



డీజీఎఫ్ఎస్-2019 (స్కీమ్-2): డీఏఈ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీమ్ (డీజీఎఫ్ఎస్) విధానంలో.. ఎంటెక్/ఎం.కెమికల్ ఇంజనీరింగ్‌లో నిర్దేశిత డీజీఎఫ్ఎస్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం ఖరారైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా ఫిజిక్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పాటు డీఏఈ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ లభిస్తుంది. డీజీఎఫ్ఎస్-2019 ఫెలోస్‌గా ఎంపికైన వీరికి ఎంటెక్/ ఎం.కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు ఫీజు మాఫీతోపాటు నెలకు రూ.35000 స్టైఫండ్ అందుతుంది. అంతేకాకుండా బుక్ అలవెన్స్ రూ.10,000, కంటింజెన్సీ గ్రాంట్ రూ.25,000 లభిస్తుంది.

డీజీఎఫ్ఎస్ ఇన్‌స్టిట్యూట్‌లు: ఐఐటీ-బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, బీహెచ్‌యూ-వారణాసి, ఎన్‌ఐటీ రూర్కెలా, ఐసీటీ-ముంబయి. ఎంటెక్/ఎం.కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక డీఏఈలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి వేతనం, ఇంక్రిమెంట్‌లతో నియామకం ఖరారవుతుంది.

ఎంపిక ప్రక్రియ : ఓసీఈఎస్-2019, డీజీఎఫ్ఎస్-2019.. ఈ రెండు స్కీమ్‌లకూ ఎంపిక ప్రక్రియ ఉమ్మడిగా రెండు దశల్లో జరుగుతుంది. తొలిదశలో.. గేట్-2018/గేట్-2019 స్కోర్ ఆధారంగా లేదా మార్చి, 2019లో జరిగే ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా స్క్రీనింగ్ జాబితా రూపొందిస్తారు. స్క్రీనింగ్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు రెండో దశలో సెలక్షన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2019 మే-జూన్‌లలో ముంబయి, హైదరాబాద్‌లో సెలక్షన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని ప్రయోజనాలు..

ఓసీఈఎస్-2019, డీజీఎఫ్ఎస్-2019 రెండు విధానాల్లోనూ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులు బార్క్ (హెచ్‌బీఎన్‌ఐ పర్యవేక్షణలోని)లో ఎంఎస్సీ (ఇంజనీరింగ్)/ పీహెచ్‌డీ లేదా డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సుల్లో 2019-2020 విద్యా సంవత్సరంలో చేరొచ్చు. ఎంఎస్సీ (ఇంజనీరింగ్)/ పీహెచ్‌డీ కోర్సుకు ఎంపికైన విద్యార్థులు స్టైపెండ్ పొందే అవకాశముంది. అయితే వీరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తారనే హామీ లేదు.

ఓసీఈఎస్/డీజీఎఫ్ఎస్-2019 అభ్యర్థులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) నియామక ప్రక్రియలో.. సంస్థ నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకునే అవకాశమూ ఉంది.

విద్యార్హతలు...

ఇంజనీరింగ్ విభాగాలు: బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్(మెకానికల్, కెమికల్, మెటలర్జికల్/ మెటీరియల్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఇంజనీరింగ్/న్యూక్లియర్ టెక్నాలజీ/న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

సైన్స్ విభాగాలు: ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, జియో ఫిజిక్స్, అప్లయిడ్ జియోఫిజిక్స్/ ఎంఎస్సీ/ఎంటెక్స్ తత్సమానం ఇన్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోకెమిస్ట్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ జియలాజికల్ టెక్నాలజీ, జియోఫిజికల్ టెక్నాలజీ/ బీఈ/బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ(టెక్) ఇన్ ఫుడ్ టెక్నాలజీ. సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. సైన్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ అభ్యర్థులు బీఎస్సీలోనూ కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి : 2019, ఆగస్టు 1 నాటికి జనరల్ కేటగిరీకి 26 ఏళ్లు, ఓబీసీలకు 29 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 31 ఏళ్లు గరిష్ట వయోపరిమితి.

దరఖాస్తు విధానం : అర్హతలు, నియామక విధానం, నిబంధలకు సంబంధించిన పూర్తి సమాచారం బార్క్ (**www.barconlineexam.in**) వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది.

ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు వెబ్‌సైట్: www.barconline-exam.in

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2019.


గేట్ స్కోర్ అప్‌లోడ్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 1, 2019.

మరిన్ని వివరాలు : వెబ్‌సైట్‌లో పరిశీలించొచ్చు.

వెబ్‌సైట్ : www.barconlineexam.in ★

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

దీపిక





ఎస్.ఎం.సువర్ణకుమార్
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏలూరు.
సెల్ : 9441169869

భారత ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వరంగ పాత్ర

ఇండియన్ ఎకానమి

భారత ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వరంగం చాలా కీలకమైనది. ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వరంగం పాత్ర గణనీయంగా తగ్గినప్పటికీ, భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచ ఆర్థిక వేదికపై తగిన గుర్తింపు పొందడానికి ప్రభుత్వరంగం నిర్వహించిన పాత్ర ఎనలేనిది. ఈ కింది వివరణల ద్వారా ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగం నిర్వహించిన పాత్రను గుర్తించవచ్చు.

1. ప్రభుత్వరంగం-మూలధనం

ప్రణాళిక యుగంలో పొదుపును సేకరించడంలో, పెట్టుబడి పెట్టడంలో ప్రభుత్వరంగం ముఖ్యపాత్ర వహించింది. మొదటి రెండు ప్రణాళికలలో ప్రభుత్వరంగం పెట్టుబడి 54 శాతం కాగా, మిగిలినది ప్రయివేటు రంగం వాటాగా ఉంది.

మూడో ప్రణాళిక కాలంలో ప్రభుత్వ వాటా 60 శాతానికి పెరిగి, అప్పటి నుంచి తగ్గుదల ప్రారంభమైంది. ఏడో ప్రణాళికలో సైతం ప్రభుత్వరంగ వాటా 45.7 శాతంగా ఉంది. అయితే 1900లో ప్రారంభమైన సంస్కరణల నేపథ్యంలో ఎనిమిదో ప్రణాళికా కాలంలో మొత్తం పెట్టుబడుల్లో ప్రభుత్వం వాటా గణనీయంగా పడిపోయి, 34.3 శాతం మాత్రమే నమోదైంది. అంటే మొత్తం పెట్టుబడిలో మూడో వంతు మాత్రమే. ఇది ఇంకా తగ్గి, తొమ్మిదో ప్రణాళికలో 29.5 శాతానికి తగ్గింది. ప్రయివేటు రంగానికి పెరిగిన ప్రాధాన్యతకు ఈ ధోరణులు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, జాతీయ బ్యాంకులు, ఎల్ఐసి, యుటిఐ వంటి సంస్థలు పొదుపులు సేకరించి, పెట్టుబడిగా మార్చడంలో కీలకపాత్ర వహించాయి.

2. మౌలిక సదుపాయం అభివృద్ధి

ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే మౌలిక సదుపాయం అభివృద్ధి అత్యంత కీలకం. నీటిపారుదల వసతులు, విద్యుత్ శక్తి వంటి వనరులు తగినంతగా అభివృద్ధి చెందకపోతే వ్యవసాయాభివృద్ధి సైతం సాధ్యంకాదు. అదేవిధంగా రవాణా, కమ్యూనికేషన్లు, ఇంధనం, శక్తి వనరులు, మూల పరిశ్రమలు, భారీ పరిశ్రమలు తగినంతగా అభివృద్ధి చెందకపోతే పారిశ్రామిక ప్రగతి సాధ్యంకాదు. వలసవాదుల నుంచి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని ఆర్థికవ్యవస్థ వారసత్వంగా పొందాము. స్వాతంత్ర్యానంతరం ప్రయివేటు రంగం మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపలేదు. అంతేకాక ప్రయివేటు రంగానికి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి తగినంత వనరులు లేవు. ప్రయివేటు రంగానికి ఆర్థికపరంగానూ, సాంకేతిక పరంగానూ తగినంత వనరులు లేకపోవడం వల్ల భారీ పరిశ్రమలను నెలకొల్పలేకపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వరంగమే పూనుకొని, భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంలో, సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడంలో చొరవ తీసుకుని, మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచింది. రోడ్లు, రైలు, వాయు, సముద్ర రవాణా వ్యవస్థలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ విధంగా ప్రభుత్వరంగం భావి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అనువుగా బలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా బాటలు వేసింది. ప్రభుత్వరంగం కల్పించిన ఈ సదుపాయాల వల్ల ప్రయివేటు రంగమూ విస్తృతంగా లబ్ధి పొందింది.


3. బలమైన పారిశ్రామిక పునాది

ప్రణాళికా యుగంలో, స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక వాటా (తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా) నెమ్మదిగానూ మరియు స్థిరంగానూ పెరుగుతూ వస్తుంది. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక వాటా 15 శాతం (1950-51) నుంచి 24 శాతం (1980-81) ఇంకా 25.8 శాతం (2008-09)కు పెరిగింది.

దేశ ఆర్థికవ్యవస్థలో పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది. అంతేగాక ప్రస్తుతం 1950-51 నాటికన్నా పారిశ్రామిక పునాది బాగా బలపడిందని పేర్కొనవచ్చు. రక్షణ సంబంధిత పరిశ్రమలు, వ్యూహాత్మకంగా కీలకమైన పరిశ్రమలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇనుము-ఉక్కు, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు, బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయివు, రసాయన ఎరువులు, కెమికల్స్ మరియు డ్రగ్స్ వంటి పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం బలమైన పారిశ్రామిక పునాది ఏర్పరచింది.

4. ప్రాంతీయ అసమానతల తొలగింపు

స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన అభివృద్ధి దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. పారిశ్రామిక అభివృద్ధి రేవు పట్టణాలైన ముంబయి, కోల్‌కతా, మరియు చెన్నయి వంటి ప్రాంతాలకే పరిమితమైంది. 1951లో ప్రణాళికా యుగం ప్రారంభమైన తర్వాత ప్రయివేటు రంగంచే నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం భావించింది. వెనుకబడిన ప్రాంతాలలో భారీ ప్రభుత్వరంగ ప్రాజెక్టులు నెలకొల్పడం ద్వారా సమీప ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వరంగ పెట్టుబడులలో అధిక భాగం వెనుకబడిన ప్రాంతాలకు తరలించింది. ప్రభుత్వ రంగంలో ప్రధాన ఉక్కు పరిశ్రమలైన -భిలాయి స్టీల్ ప్లాంట్, రూర్కెలా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ మరియు బొకారో స్టీల్ ప్లాంట్స్‌ను వెనుకబడిన రాష్ట్రాలలోనే స్థాపించింది.



5. దిగుమతి ప్రత్యామ్నాయం-ఎగుమతి ప్రాధాన్యం

అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ చెల్లింపులు అనేక సమస్యలను తెచ్చిపెడతాయి. భారతదేశానికి రెండో ప్రణాళికలో తదుపరి ప్రణాళికలో ఈ సమస్య వ్యక్తమయ్యింది. దిగుమతుల ప్రత్యామ్నాయానికి ఉపయోగపడే పరిశ్రమలు ఆర్థికవ్యవస్థకు బాగా కీలకమయ్యాయి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ మొదలైన ప్రభుత్వరంగ సంస్థలు దిగుమతుల ప్రత్యామ్నాయాలలో కీలకపాత్ర పోషించాయి.

అంతేగాక అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎగుమతులను విస్తృతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ దిశగా ఎంతో కృషి చేశాయి.

6. ఆర్థికశక్తి సామర్థ్యాలు కేంద్రీకృతం కాకుండా చూడడం

ప్రభుత్వరంగం లేకపోవడం, లేదా తక్కువ పరిమాణం ఉన్న పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థలో ఆర్థిక శక్తి సామర్థ్యాలు కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమవుతాయి. ఆదాయ సంపద వ్యత్యాసాలు గణనీయంగా పెరిగిపోతాయి.

భారత ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వరంగం విస్తృతంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రయివేటు రంగం ఆదాయం సంపద వ్యత్యాసాలు కేంద్రీకృతం కాకుండా అడ్డుకట్ట వేసిందని పేర్కొనాలి.

ఆర్థికవ్యవస్థలో అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వం అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తుంది. 1. ప్రభుత్వరంగ సంస్థల లాభాలను సమాజంలో పేదల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా వినియోగిస్తుంది. 2. చిన్న పరిశ్రమలకు తక్కువ ధరలకు, పెద్ద పరిశ్రమలకు ఎక్కువ ధరలకు ఉత్పాదకాలను అందించడం ద్వారా ప్రభుత్వరంగ వివక్షాపూరిత విధానాన్ని అవలంభిస్తుంది. 3. కిందిస్థాయి ఉద్యోగులకు ప్రయివేటు రంగంకన్నా ఎక్కువ జీతాలను ప్రభుత్వం ఇచ్చి, వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తుంది.

ప్రభుత్వరంగ పనితీరు

ఏదైనా ప్రయివేటు రంగం యొక్క పనితీరును నిర్ణీత కాలంలో అది సాధించిన నికర లాభం లేదా నష్టం ఆధారంగా అంచనా వేయడం పరిపాటి. ప్రయివేటు రంగానికి గరిష్ట లాభార్జనే ప్రాథమిక లక్ష్యం. అయితే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఈ విధానం వర్తించదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. లాభం తక్కువగా ఉంది. ఫలానకాలం ఎక్కువగా ఉన్న రంగాల్లోనే ప్రభుత్వరంగం ఏర్పరచబడింది. ఉదాహరణకు మౌలిక పరిశ్రమలలో, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు త్వరితగతిన లాభాలను తీసుకురావు. ప్రారంభంలో స్వల్ప లాభాలను మాత్రమే చేకూర్చుతాయి. అయితే ఆర్థికవ్యవస్థ విస్తృతం చెందించడంలో ఈ పరిశ్రమలు కీలకపాత్ర వహిస్తాయి. ఉక్కు, విద్యుత్ ప్రాజెక్టులు, మైనింగ్, ఎరువుల పరిశ్రమలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వరంగం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను, ముడి పదార్థాలను ప్రయివేటురంగం వినియోగించుకుంటుంది. ఉదాహరణకు ఇనుము మరియు ఉక్కును యంత్రాల తయారీలోనూ, ఆటోమొబైల్ పరిశ్రమలలో వినియోగించుకోవడం ద్వారా అధిక లాభాలను పొందుతారు. ప్రయివేటురంగం ప్రధానంగా వినియోగ వస్తువులు, తేలికపాటి వస్తు తయారీలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది. ఈ రంగం తక్కువ ఫలానకాలం కలిగి, అధిక లాభాలను ఆర్జిస్తుంది. ప్రభుత్వరంగం ఎక్కువ ఫలానకాలం కలిగి ఉన్న భారీ పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతుంది.

పైన పేర్కొన్న వివరణల రీత్యా ప్రభుత్వరంగ పనితీరుకు లాభార్జన ప్రాతిపదిక కాకుండా ఆర్థికవ్యవస్థలో వస్తుసేవల ప్రవాహాల మొత్తాన్ని ప్రాతిపదికగా అంచనా వేయాలని ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వపాత్ర

1990 సంవత్సరంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడడం, ప్రభుత్వరంగం వైఫల్యం చెందడం వల్ల 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. లైసెన్సు విధానానికి స్వస్తి పలకడం, ప్రభుత్వరంగానికి కొన్నింటికి పరిమితం చేయడం, పెట్టుబడుల ఉపసంహరణ, ఫెరా స్థానంలో ఫెమా, ఎంఆర్‌టిపి స్థానంలో సిసిఐ, విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వరంగం పరిమితం చేయబడింది. అయితే మారుతున్న పరిస్థితుల రీత్యా ప్రభుత్వరంగం కీలకపాత్ర పోషించాల్సి ఉంది.

1. సంస్కరణల అనంతరం బహుముఖంగా విస్తరించిన ప్రయివేటు రంగంలో కొన్ని కంపెనీలు అసాధారణ లాభాల కోసం గ్రూపులుగా ఏర్పడి, వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ప్రభుత్వరంగం తన ధరల విధానంలో ప్రయివేటు రంగాన్ని నియంత్రిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ కీలకపాత్ర పోషిస్తుంది.
2. ఎక్కువ పెట్టుబడి తక్కువ లాభాలు, ఎక్కువ ఫలానకాలం ఉండే నీటిపారుదల, విద్యుదుత్పత్తి, రోడ్ల నిర్మాణం, ప్రసార రంగాల్లో ప్రయివేటు రంగం శ్రద్ధ చూపదు. ఈ రంగాల అభివృద్ధి వల్ల దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ రంగంలో ప్రభుత్వరంగమే కృషి చేస్తుంది.
3. అక్షరాస్యతను పెంపొందించడం, ఉచిత ఆరోగ్య వసతులను కల్పించడం, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అవస్థాపనా సౌకర్యాలను ప్రయివేటురంగం కల్పించదు. ఈ రంగాల అభివృద్ధికి ప్రభుత్వరంగమే కృషి చేస్తుంది.
4. నిరుద్యోగం, పేదలకు, ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రత్యేక పథకాలను రూపకల్పన చేయడం ద్వారా నిమ్న జాతీయుల, అల్పాదాయ వర్గాల స్థితిగతులను పెంపొందించడానికి ప్రభుత్వరంగం తప్పనిసరి.

పైన పేర్కొన్న కారణాల రీత్యా ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వరంగం ఆర్థికవ్యవస్థలో కీలకస్థానం కలిగి ఉంది. ప్రయివేటు రంగానికి మార్గదర్శిగా, ఆదర్శప్రాయమైనదిగా ఉంటూ ఆర్థికవ్యవస్థలో ప్రముఖపాత్ర పోషించాల్సి ఉంది. ★

వర్షంలోనూ 104 ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి - కర్నూలు/శ్రీకాకుళం

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆదివారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమ్మెను కొనసాగించారు. విజయనగరంలో ఎంపి అశోక్‌గజపతిరాజుకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరం నుంచి ఎంపి ఇంటివరకూ పాదయాత్ర నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ 104 ఉద్యోగుల సమ్మె కొనసాగింది. కర్నూలులో 104 ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో నిరవధిక సమ్మె చేపట్టారు. పిఎస్ఎంఆర్ఐ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

దీక్ష

శ్రీకాకుళం జిల్లా అల్లివలస సాగరతీరంలో దీక్ష చేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు, అల్లివలస ప్రజలు



కొవ్వాడ అణుపార్కు రద్దుకు సాగర దీక్ష

ప్రజాశక్తి- రణస్థలం (శ్రీకాకుళం)

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్‌ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం, సిఐటియు ఆధ్వర్యాన ఆదివారం అల్లివలస సముద్రతీరంలో సాగర దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అణుపార్కును వ్యతిరేకించిన టిడిపి అధికారంలోకొచ్చాక అనుకూలంగా జిఒలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు 'అణుపార్కును సమర్థించేవారు దేశద్రోహులు' అంటూ అప్పట్లో అణుపార్కు వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక అణుపార్కుకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాలను మూసివేస్తుంటే, కొవ్వాడలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అమెరికా వ్యాపార ప్రయోజనాల కోసమే కొవ్వాడలో అణుపార్కును పెడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలో యురేనియం అధికంగా ఉన్న అమెరికాలో ఒక్క అణువిద్యుత్ ప్లాంట్ కూడా లేదన్నారు. భూకంపాల జోన్‌లో ఉన్న రణస్థలంలో అణు విద్యుత్‌ప్లాంట్ నెలకొల్పడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని విమర్శించారు. కొవ్వాడ అణుపార్కుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సిపిఎం, సిఐటియు నాయకులు, అల్లివలస ప్రజలు పాల్గొన్నారు.



శ్రీ చైతన్య కళాశాల బస్సు దగ్ధం

విద్యార్థులు సురక్షితం

ప్రజాశక్తి-నెల్లూరు క్రైమ్

నెల్లూరులో పెను ప్రమాదం తప్పింది. స్కూలు బస్సు దహనం. డ్రైవర్ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యార్థులు. వివరాల్లోకెళ్తే నెల్లూరులోని రామలింగాపురం శ్రీచైతన్య కళాశాలకు చెందిన బస్సు సుమారు 55 మంది విద్యార్థినులతో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారి నుండి అప్రోచ్ రోడ్డు మీదుగా మైపాడు రోడ్డులోకి ప్రవేశించింది. కొంచెం దూరం రాగానే బస్సు ముందు భాగంలో ఉండే ఇంజిన్ నుండి పొగ వచ్చి బస్సు మొత్తం వ్యాపించింది. డ్రైవర్ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యార్థినులు ఎమర్జెన్సీ డోర్‌ను పగులగొట్టి కొందరు, ముందున్న డోర్ నుండి మరి కొందరు కిందికి దూకేయడంతో భారీ ప్రమాదం తప్పింది. అనంతరం కొద్ది సెకన్లకే ఇంజన్‌లో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా దహనమైన బస్సును చూపి విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు..

మచ్చా మురళీమోహన్‌కు ఘన నివాళి

ప్రజాశక్తి - యానాం(తూర్పుగోదావరి)

రీజెన్సీ కార్మిక నాయకుడు మచ్చా మురళీమోహన్‌కు పలువురు ఘనంగా నివాళు లర్పించారు. మురళీమోహన్ ఏడో సంస్మరణ సభను ఆదివారం యానాంలో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. యానాం పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ సభకు సిపిఎం నాయకులు భీమవరం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా రోహిత్ వేముల తల్లి రాధిక వేముల హాజరై మాట్లాడారు. హక్కుల కోసం పోరాడే ఒక మహా నాయకుని చంపేశారన్నారు. తన కుమారునికూడా ఇలాగే చంపారని వాపోయారు. తక్షణం రీజెన్సీ లాక్ అవుట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మురళీమోహన్ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలన్నారు. లేకుంటే దేశ వ్యాప్తంగా ఉద్యమం నిర్మించి పోరాడతానన్నారు. సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జి మాట్లాడారు.

ప్రజ్ఞ

జవాబులు

1.వందే భారత్ ఎక్స్‌ప్రెస్
2. నొవాక్ జకోవిచ్
3. నయోమి ఒసాకా
4. సైనా నెహ్వాల్
5. నాలుగు మ్యాచ్‌లు

ఢిల్లీకి జనఘోష రైలు యాత్ర

- రైల్వేజోన్, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్
- కొణతాల బృందానికి సిపిఎం, సిపిఐ, జనసేన, ప్రజా సంఘాల సంఘీభావం



కొణతాల బృందానికి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాల నేతలు

ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో

ఎపికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన రైలు యాత్రను చేపట్టారు. వేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన ఘోష రైలు పేరుతో ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్ నుంచి ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఆందోళనకారులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌తో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళుతున్న ఆందోళనకారులకు విశాఖ రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అల్లిపురంలో గల సిపిఐ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేసి సంఘీభావం ప్రకటించారు. విభజన హామీలు అమలు చేయని బిజెపిని బంగాళాఖాతంలో కలపాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించే పోరాటానికి తాను హాజరుకానున్నట్లు తెలిపారు. ఆఖరి బడ్జెట్‌లో అయినా హామీలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా నేత భీశెట్టి బాబ్జీ, బాలేపల్లి వెంకటరమణ, మరుపల్లి పైడిరాజు, సిపిఐ జిల్లా, నగర సహాయ కార్యవర్గ సభ్యులు ఎ.విమల, రాజన దొరబాబు, ఆర్.శ్రీను, జి.రాంబాబు, ఎస్‌కె రెహ్మాన్, పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

విజయవాడలో రామకృష్ణ మద్దతు

మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం విజయవాడ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోగా కొణతాల రామకృష్ణను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ప్రకటించలేదని, కడపకు ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టును ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, వైద్య సంస్థలకు నిధులు మంజూరు చేయలేదన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన రూ. 350 కోట్లను సిగ్గులేకుండా తిరిగి వెనక్కి తీసుకున్నారన్నారు. పార్లమెంటు చివరి సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ప్రస్తుత తరుణంలో జనఘోష రైలు యాత్ర ఢిల్లీకి బయలుదేరడం ముదావహమన్నారు. ఈ యాత్రకు సిపిఐ, సిపిఎం రాష్ట్ర కమిటీలు, జనసేన పార్టీ తరపున ఆయన సంఘీభావాన్ని తెలిపారు.

సమాజ మార్పు కోసం కళలు

- సినీనేపథ్య గాయకులు ఎస్‌పి బాలసుబ్రమణ్యం



కళాకారులకు మెమెంటోలను అందజేస్తున్న ఎస్‌పి బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి-తిరుపతి సిటీ

కళలు, కళాకారులు, ప్రచార మాధ్యమాలు సమాజ మార్పు కోసం దోహదపడాలని, మానవీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత సినీ, టీవీ కళాకారులపై ఉందని గానగంధర్వుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకులు ఎస్‌పి బాలసుబ్రమణ్యం సూచించారు. పండితారాధ్యులు సాంబమూర్తి సంస్మరణార్థం డిపిపి సహకారంతో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మూడు రోజులుగా భారతీయ హరికథా వైభోవత్సవాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేడియో, టీవి వంటి ప్రచార మాధ్యమాలు ఏవి లేని పరిస్థితుల్లో హరికథకులు తమ కథల ద్వారా సమాజాన్ని మేలుకొల్పారని గుర్తు చేశారు. కానీ నేటి సినిమాలు, సీరియల్స్ ఆ బాధ్యతలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. తమ అంగాంగాలు ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయనే దిశగా నేటి కథానాయికలు ఉండడం బాదాకరమని పేర్కొన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే డబ్బుకోసం కావచ్చు కానీ అందులో బాధ్యత కూడా ఉండాలన్నారు. కాలం మారింది...కాలానికి అనుగుణంగా మారాలీ కానీ అనాగరికతలోకి వెళ్లకుడదని సూచించారు. అనంతరం హరికథకులు కేశవమూర్తి భాగవతులు, సీతారామయ్య బాగవతులు, ప్రముఖ మృదంగ విద్యాంసులుఅనేకల్ కృష్ణప్పలకు స్వర్ణ పతకాలను బహుకరించారు. హరికథలకుకు హరికథా విద్యన్మణి బిరుదును అందించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల లక్ష్మణయ్య, కెఎల్.వర్మ, అర్జున్, శ్రీచరణ్, సావిత్రిమ్మ, చంద్రశేఖర్‌బాగవతలు, గంగులప్ప, తదితలరులు పాల్గొన్నారు.

అధికార, ప్రతిపక్షం రెండూ ఒక్కటే

సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు



అనంతపురంలో యాత్ర నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్

ప్రజల అభివృద్ధిని విస్మరించడంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒక్కటేనని సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు విమర్శించారు. ఆదివారం నూతన రాజకీయ ప్రత్యామ్నాయ మార్పు కోసం అనంతపురం నగరంలో వామపక్ష, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఒ.నల్లప్ప, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, జనసేన నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష వైసిపి పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. ఆ పార్టీల నాయకులు రాజకీయాలను వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు రావాల్సిన అసరముందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, రాంరెడ్డి, సిపిఐ నాయకులు జాఫర్, లింగమయ్య, జనసేన నాయకులు వెంకటనారాయణ పాల్గొన్నారు.

కృష్ణా నదిలో ఈత పోటీలు

ప్రజాశక్తి - భవానీపురం (విజయవాడ)

ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త 20వ ఈత పోటీలు దుర్గాఘాట్ కృష్ణానదిలో ఆదివారం జరిగాయి. ఈ పోటీలను నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ లైఫ్ చైర్మన్, నరసాపురం ఎం.పి. గోకరాజు గంగరాజు సంయుక్తంగా పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. దుర్గా ఘాట్ నుండి ఈ ఈత పోటీలు జరుగ్గా, ఆరు కేటగిరీల్లో సుమారు 493 మంది పోటీదారులు రివర్ క్రాస్ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల చిన్నారుల నుండి 83 సంవత్సరాల వృద్ధుల వరకూ ఈ పోటీల్లో పాల్గొన్నారు.



సావనీరును ఆవిష్కరిస్తున్న మంత్రి గంటా తదితరులు

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

మంత్రి గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి-కందుకూరు(ప్రకాశం)

ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాల వంద సంవత్సరాల వేడుకల ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగాయి. శతాబ్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంటా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కందుకూరు జిల్లాపరిషత్ పాఠశాలకు 24 తరగతి గదులతో పాటు మొత్త బడులకు కలిపి 40 టాయిలెట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కందుకూరు పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన సావనీరును మంత్రి ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షులు డాక్టర్ దివి శివరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం

ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి

రెండు రోజుల పాటు జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్‌కె ప్యారడైజ్ హాల్లో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సోమవారం కూడా సమావేశం కొనసాగనుంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావులతో సహా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం 71 మంది హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు పాటూరు రామయ్య, సున్నం రాజయ్య తదితరులు హాజరయిన వారిలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే జనసేన, సిపిఎం, సిపిఐలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల సర్దుబాట్లలో భాగంగా పోటీ చేయాల్సిన సీట్ల గురించి నేతలు చర్చించే అవకాశం ఉంది.



దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటరావు

'పంచగ్రామాల'పై తాత్సారం తగదు

48 గంటల నిరాహార దీక్షలో వక్తలు

ప్రజాశక్తి-సింహాచలం, విశాఖ

ఎన్నికల హామీని తుంగలో తొక్కి నాలుగున్నరేళ్లుగా పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, తక్షణమే పరిష్కారం చూపకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటరావు హెచ్చరించారు. సింహాచలం కూడలి వద్ద సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో సమస్య పరిష్కారానికి చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో 100 రోజుల వ్యవధిలో పరిష్కారం చూపుతామని చెప్పారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను మభ్యపెడుతూనే వచ్చారని, సమస్య కోర్టులో ఉందనే నెపంతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కోర్టులో కేసులు కొత్తగా వేసినవేమీ కాదని, హామీలిచ్చినప్పుడు అవేమీ గుర్తు లేవా? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బాధిత గ్రామాల ప్రజలు ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్నారని, టిడిపికి శరాఘాతం తప్పదని స్పష్టం చేశారు. దీక్షలో పాల్గొన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి కృష్ణంరాజు తదితరులకు పలు ప్రజాసంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

రైల్వే పోలీసుల వేధింపులతో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

కూతురు మృతి

ప్రజాశక్తి-బత్తలపల్లి(అనంతపురం)

రైల్వే పోలీసుల వేధింపులు తాళలేక తల్లీ, కూతుళ్లు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు మృతి చెందగా, తల్లిప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన శ్రీరాములు కుమారుడు మారుతి ఏడాది క్రితం ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి వద్ద ఎటిఎం కార్డు దొంగిలించి డబ్బును డ్రా చేశాడని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అప్పట్లో మారుతి ఇంటికొచ్చి రూ.65 వేలు నగదుతో పాటు ఆరు తులాల బంగారు నగలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా పోలీసులు మళ్లీ విచారణ అంటూ పోట్లమర్రికి వచ్చారు. మారుతిని తమకు అప్పగించాలని శనివారం అర్ధరాత్రి అతని తల్లి కిష్టమ్మ, బుద్ధిమాంద్యం కుమార్తె జయమ్మ(15)లను ఒత్తిడి చేశారు. వారి ఆదేశాల మేరకు కుమారుడిని వెంట బెట్టుకుని తల్లీకూతుళ్లిద్దరూ ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. భయంతో మారుతి రైల్వేస్టేషన్‌కు దగ్గరకు వెళ్లగానే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు కిష్టమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు గురైన కిష్టమ్మ మధ్యాహ్నం ఇంటికొచ్చి తన కూతురుతో కలిసి విషపుగుళికలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై బత్తలపల్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సిహెచ్.కుమార్

మెడికల్ రిప్స్ సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి - సత్యనారాయణపురం (విజయవాడ)

మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.కుమార్ డిమాండ్ చేశారు. యూనియన్ విజయవాడ నగర కమిటీ 64వ వార్షిక సర్వసభ్య సమావేశం చుట్టుగుంటలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కుమార్ మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కు సేల్స్‌ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు విజయవాడ సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.వి.సుధాకర్ మాట్లాడుతూ.. యూనియన్ సభ్యులంతా ఐక్యంగా పోరాడితే హక్కులు సాధించుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఆర్.రెడ్డి, కోశాధికారి దుంపల.ప్రసాద్, పి.ఎన్.మూర్తి, వాలా.సుబ్రహ్మణ్యం, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ నగర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ప్రత్యేకం

కొణిజేటి రోశయ్యకు ఎన్వీఆర్ పురస్కారం



ప్రజాశక్తి - తెనాలిటౌన్ (గుంటూరు)

రాజకీయ జీవితంలో విలువలతో కూడిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం నన్నపనేని వెంకట్రావ్ అని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. నన్నపనేని వెంకట్రావ్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్వీఆర్ పురస్కార ప్రదానోత్సవ సభ తెనాలి కొత్తపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అధ్యక్షతన జరిగిన సభలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత సాంఘిక సంక్షేమశాఖా మంత్రి నక్కా ఆనందబాబు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్వీఆర్ చిత్రపటానికి అతిథులు నివాళు లర్పించారు. అనంతరం ఎన్వీఆర్ విశిష్ట పురస్కారాన్ని స్పీకర్ చేతులమీదుగా రోశయ్యకు అందజేశారు. రోశయ్య మాట్లాడుతూ ఎన్వీఆర్ జీవితం తెరచిన పుస్తకమన్నారు. ఎన్టీఆర్ అంతటి ఇమేజ్ కలిగిన వ్యక్తి ఎన్వీఆర్ అని కొనియాడారు. ఆయన పేరిట పురస్కారాన్ని అందుకోవటం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్వీఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు నన్నపనేని సుధాకర్, ఎన్వీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్.యానాం రవ్వ ప్లాంటులోకి మహిళ చొరబాటు

- మతి స్థిమితం లేని మహిళగా గుర్తింపు

ప్రజాశక్తి - ఉప్పలగుప్తం(తూర్పుగోదావరి)

కట్టుదిట్టమైన భద్రత కలిగివున్న ఎస్.యానాం రవ్వ ప్లాంట్‌లోకి ఓ మతి స్థిమితం లేని మహిళ చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున రిపబ్లిక్‌డే రోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్గి ఉన్న రవ్వ ప్లాంట్‌లోకి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మహిళ ప్లాంట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఆమెను గుర్తించిన ప్లాంట్ భద్రతా సిబ్బంది మహిళను మతిస్థిమితం లేనిదిగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై ఎస్ఐ సురేంద్రను వివరణ కోరగా గుర్తు తెలియని మహిళ రవ్వ ప్లాంట్ బయట శనివారం తెల్లవారుజామున తిరుగుతుండగా భద్రతా సిబ్బంది పట్టుకుని తమకు అప్పగించారన్నారు. మహిళను విచారిస్తే తనపేరు చంటి అని, ఊరు మచిలీపట్నం వద్ద జి.సత్తెనపల్లి అని చెప్పిందన్నారు. అక్కడ పోలీసులతో మాట్లాడి నిర్ధారణ చేసుకుని ఆమెను పంపించేశామని తెలిపారు. ఈ విషయమై రవ్వ అధికారులను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.

దేశ ఐక్యతను కాపాడుకుందాం

వామపక్షాల ఆధ్వర్యంలో మానవహారం



కోల్‌కతా : దేశంలో లౌకికవాదం, జాతీయ ఐక్యతను కాపాడాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్షలాది వామపక్ష కార్యకర్తలు పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించారు. 20 జిల్లాల్లో సాగిన ఈ కార్యక్రమంలో దేశ సార్వభౌమాత్వాన్ని, ఐక్యతను కాపాడుతామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టఫ్రంట్ చైర్మన్ బిమన్‌బసు, సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి సూర్య కాంత మిశ్రా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్వాపన్ బెనర్జీ, ఆర్ఎస్‌పి నేత బనోజ్ బట్టాచార్య, ఫార్వర్డ్‌బ్లాక్ నేత హఫీజ్ అలీ సైరాని, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముషీదాబాద్ జిల్లాలోని బహారాపోర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో మెంబర్ మహ్మద్ సలీం పాల్గొన్నారు. ఈ మానవహార కార్యక్రమంలో వేలాదిగా ఐద్వా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో బిమన్ బసు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో సార్వభౌమత్వం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో మమత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభు త్వాల తీరుకు నిరసనగా ఫిబ్రవరి 3న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కరించండి

యోగి ఆదిత్యనాథ్‌కు సవాలు విసిరిన అఖిలేష్

న్యూఢిల్లీ : రాష్ట్రంలో రైతుల సమస్యలను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చాలెంజ్ విసిరారు. అయోధ్యలోని రామాలయం సమస్యపై తీర్పును సుప్రీంకోర్టు త్వరితంగా వెల్లడించాలని, ఒక వేళ సాధ్యంకాకపోతే తమకు అప్పగించాలని, ఈ సమస్యను 24 గంటల్లో తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, దీనిపై ప్రజలు సహనంతో ఉండాలని యోగి వ్యాఖ్యానించడంతో అఖిలేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి వ్యాఖ్యలు చేయడం..ఆయన ఎటువంటి ముఖ్యమంత్రో అర్థం చేసుకోవచ్చునని అఖిలేష్ ఎద్దేవా చేశారు. అయోధ్యలోని రామాలయం సమస్యను సుప్రీంకోర్టుకు వదిలేసి...రైతు సమస్యలపై మీ ప్రభుత్వం ప్రాథాన్యత కనబర్చాలని హితవు పలికారు. వారికి సహాయం అందించడానికి మీకు యుపి ప్రజలు 90 రోజులు సమయాన్ని ఇస్తున్నారని యోగికి సవాలు విసిరారు.

జడ్జి అందుబాటులో లేక అయోధ్య కేసు విచారణ వాయిదా

సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ వెల్లడి

న్యూఢిల్లీ : వివాదాస్పద అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరపడం లేదు. ఈ కేసు విచారణ జరపాల్సిన ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరు అందుబాటులో లేని కారణంగా మంగళవారం నాడు విచారణ జరపడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎస్ఎ బాబ్డే అందుబాటులో లేని కారణంగా దీనిపై విచారణ జరపడం లేదని తెలిపింది. కాగా రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య కేసుపై వచ్చే మంగళవారం విచారణ జరగవలసి ఉన్నది. అంతకుముందు ఈ వారారంభంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇద్దరు కొత్త న్యాయమూర్తులను చేర్చడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పునర్వ్యవస్థీకరించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణా క్రమాన్ని నిర్ణయిస్తుంది.

హామీలను నెరవేర్చకపోతే ప్రజలు దాడి చేస్తారు

తమ నేతలను హెచ్చరించిన నితిన్ గడ్కరీ



న్యూఢిల్లీ : తమ హామీలను నెరవేర్చే ఏ నేతనైనా ప్రజలు మెచ్చుకుంటారని, ఎప్పుడైతే ఆ కలలను 'కల్లలు' చేస్తారో ఆ నేతలపై దాడి చేయడానికైనా వారు వెనుకాడబోరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తన తోటి నేతలను హెచ్చరించారు. అందువల్ల నెరవేర్చగల హామీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయండని హితవు పలికారు. తాను అనవసరపు హామీలివ్వనని, చేసేదే చెబుతానని అన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తోటి నేతలకు సూచించారు. 2014లో తప్పుడు హామీలను ఇచ్చినట్లు సూచన ప్రాయంగా పేర్కొన్నారు. తామ ఎన్నటికీ అధికారంలోకి రామని నిర్ధారణకు వచ్చిన అనంతరం భారీ హామీలను ఇవ్వాలని తమ పార్టీకి సలహాలిచ్చిన్నట్లు తెలిపారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ వాగ్దానాలను ప్రజలు గుర్తుచేస్తున్నారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామని గడ్కరీ అన్నారు. దీంతో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే గతంలో కూడా తన పార్టీని ఇబ్బందుల్లో పడేసే విధంగా గడ్కరీ వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బిజెపి నేతలు తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడే సమయంలో రాజకీయ నేతలు ఆర్థికంగా ఉండాలని అన్నారు.

నన్‌ల బదిలీలను నిలుపుదల చేయండి

కేరళ ముఖ్యమంత్రికి ఎస్ఓఎస్ సంస్థ వినతి

న్యూఢిల్లీ : అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు వ్యతిరేకంగా బాధితురాలి పక్షాన పోరాటంలో పాల్గొన్న కేరళలోని క్రిస్టియన్ మిషనరీస్ సంస్థకు సంబంధించిన నన్‌ల బదిలీలను ఆపాలని 'సేవ్ అవర్ సిస్టర్స్(ఎస్ఓఎస్)' అనే స్వచ్ఛంధ సంస్థ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ను కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. వారిని కేరళ బయటకు పంపిస్తే వారి ప్రాణానికి అపాయం ఉందని తెలిపారు. మిషనరీకి చెందిన ఐదుగురు నన్‌లను కేరళ కాథలిక్ చర్చి ఇతర ప్రాంతానికి బదిలీ చేసింది. 2014-16 మధ్య కాలంలో మిషనరీ సంస్థకు సంస్థకు చెందిన ఒక నన్‌పై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో ములక్కల్ నిందితుడు. ఇతను మూడు వారాల పాటు జైల్లో ఉండి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ములక్కల్‌ను అరెస్టు చేయాలని గత సంవత్సరం ఈ ఐదుగురు కేరళ హైకోర్టు ఆవరణలో నివరధిక దీక్ష చేశారు.

అస్సామీ సింగర్‌పై కేసు నమోదు

బిజెపి కక్ష సాధింపు



గువహటి : పౌరసత్వ సవరణ బిల్లు 2016 పట్ల నిరసన వ్యక్తం చేస్తూ భారత రత్న అవార్డుపై అగౌరవకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అస్సామీ సింగర్ జుబిన్ జార్గ్‌పై కేసు నమోదైంది. 2016లో రాష్ట్రంలో బిజెపి గెలుపొందేందుకు ఆయన ప్రచార పాటను రూపొందించడం గమనార్హం. దేశ అంత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్ ద్వారా ఆయనపై అభియోగాలు మోపారు. అయితే ఆ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ జుబిన్‌దా కాదా అని నిర్ధారణ జరగాల్సి ఉంది. తన పాడిన ప్రచార పాటతోనే బిజెపికి ఓట్లు పడ్డాయని, వాటిని తిరిగి ఇచ్చేయాలని గతంలో డిమాండ్ చేశారు.

ట్రైన్ 18 ఇక 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'

నామకరణం చేసిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత వేగంగా నడిచే, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్ 18కు 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' అని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నామకరణం చేశారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఢిల్లీ, వారణాసిల మధ్య నడవనుంది. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలలు శ్రమించి, 97 కోట్ల రూపాయలను వెచ్చించి, 16 కోచ్‌ల ఈ రైలును సిద్ధం చేసింది. దీనిని 30 ఏళ్లనాటి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు వారసురాలిగా పరిగణిస్తున్నారు. 'ట్రైన్ 18ని ఇక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పిలవనున్నాం. అత్యాధునిక హంగులతో, స్వదేశీ పరిజ్ఞానంతో 18 నెలల పాటు ఇక్కడి ఇంజనీర్లు శ్రమించి ఈ రైలును తయారు చేశారు. ఇది ఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణం చేయనుంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు దీనిని బహుమతిగా అందిస్తున్నాం' అని గోయల్ తెలిపారు. పూర్తి ఎయిర్ కండిషన్ ఉన్న ఈ రైలు కాన్పూర్, అహ్మదాబాద్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు.

ఐసిఐసిఐ కేసులో జైట్లీ జోక్యం

•సిబిఐ దర్యాప్తుపై ప్రభావం •ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అధికారి బదిలీ



న్యూఢిల్లీ : ఐసిఐసిఐ కేసులో సిబిఐని ప్రభావితం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నాలు చేయడం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి మరో మచ్చుతునక. సిబిఐ రాజకీయ కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్న బిజెపి ప్రభుత్వం అది స్వంతత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సాధారణంగా అయితే, బ్యాంక్ అవినీతిపై సాగుతున్న దర్యాప్తు విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైగా, ఆ మంత్రి నెల రోజులకు పైగా తన కార్యకలాపాలకు దూరంగా వున్న సమయంలో సిబిఐ ఎలా పనిచేయాలో చెప్పడమనేది రాజకీయ తుపాను సృష్టిస్తుంది. కేన్సర్ చికిత్స నిమిత్తం జైట్లీ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక శాఖ బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చూస్తున్నారు. బహుశా రానున్న రైల్వే బడ్జెట్‌ను కూడా ఆయన ప్రవేశపెట్టకపోవచ్చు. కొన్ని రోజుల నుండి జైట్లీ ప్రజలకు దూరంగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసిఐసిఐ-వీడియోకాన్ అవినీతి కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తుపై ఇన్నాళ్ళు పాటించిన మౌనాన్ని విడనాడారు. "పరిశోధనాత్మక సాహసం" అని సిబిఐ దర్యాప్తుపై ఆయన తన బ్లాగ్‌లో వ్యాఖ్యానించారు. వృత్తిపరమైన దర్యాప్తుకు, పరిశోధనాత్మక సాహసానికి మధ్య మౌలిక తేడా వుందని ఆయన తన ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. 'ఎన్నో వేల కిలోమీటర్ల దూరంగా వుండి ఐసిఐసిఐ కేసులో లక్ష్యాలు కానున్న వారి జాబితా చదివితే నా మనస్సులో ఇదే భావన మెదిలింది. అసలు లక్ష్యం ఏదైతే వుందో దానిపై దృష్టి పెట్టకుండా ప్రతిచోటకు వెళ్ళడం (ప్రతీ అంశాన్ని దర్యాప్తు దృష్టితో చూడడం) చేస్తున్నట్లు వుంది. సాక్ష్యాలతో లేదా సాక్ష్యాధారాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఇందులో కలుపుకుని పోతే వాస్తవానికి వారిని మనం బాధకు గురి చేస్తున్నామని" అన్నారు. బ్యాంకింగ్ రంగంలో దాదాపు అందరినీ విచారించాలనుకుంటున్న వాస్తవం ఆయనను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురు-ఐసిఐసిఐ చైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు అధిపతి వేణుగోపాల్ ధూత్-పై సిబిఐ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. కానీ బ్యాంకింగ్ పరిశ్రమలోని పెద్ద తలకాయల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం వుందని సిబిఐ అభిప్రాయపడింది. వారిలో ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ, ఎండి, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ చైర్మన్, గోల్డ్‌మన్ సాషె చైర్మన్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సిఇఒ, టాటా కేపిటల్ ఎండి ఇలా చాలామంది ప్రభృతులున్నారు. ఈ పేర్లు అరుణ్ జైట్లీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ దర్యాప్తు ప్రభావం పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. కొంతమంది పెద్దల పేరు ప్రతిష్టలను కూడా దెబ్బతీయవచ్చన్నది ఆయన ఆందోళన.

ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ అధికారి బదిలీ

ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ ఆఫీసర్ ఇన్‌చార్జి బదిలీ అయ్యారు. న్యూఢిల్లీలో సిబిఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీస్ అవినీతి విభాగం ఎస్‌పిగా వున్న సుధాంశు ధర్ మిశ్రాను రాంచిలోని సిబిఐ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. కేసు నమోదైన వెంటనే సోదాలు, దాడులు వెంటనే చేపట్టాలి. ఆ బదిలీ తర్వాత మరో ఎస్‌పి మోహిత్ గుప్తా ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. సవివరమైన దర్యాప్తు జరిపే అంశం ఇంకా పెండింగ్‌లో వుంది.

ప్రమాదంలో సిబిఐ స్వయంప్రతిపత్తి

సిబిఐ మీద ఎలాంటి అదుపు లేని ఒక కేంద్ర మంత్రి దర్యాప్తుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే సిబిఐ స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడిందని అర్థమవుతోంది. గత కొద్ది మాసాలుగా సిబిఐలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సిబిఐ తన స్థానాన్ని, స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసుకోవడానికి తంటాలు పడుతున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మోడీ ప్రభుత్వ జోక్యందారీ విధానాలే ఇందుకు కారణమని చెప్పకతప్పదు.

చంద్రయాన్-2తో చంద్రునిపైకి

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : చంద్రయాన్-2తో భారత్ త్వరలోనే చంద్రునిపై తన ఉనికిని చాటుకోనున్నదని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలోనూ, ఆస్తుల సంరక్షణలోనూ అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించు కోవడాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. "చంద్రయాన్ నుండి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించాం. చంద్రయాన్-2 ద్వారా త్వరలోనే చంద్రుడిపై మన ఉనికిని చాటుకుంటాం" అని ఆయన అన్నారు. మన శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయనడానికి ఈ ఉపగ్రహాలు సంకేతంగా నిలుస్తున్నాయని, ఇతర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి సహాయపడుతున్నాయని మోడీ అన్నారు.

"ప్రపంచంలోని పలు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పు కోవడానికి ఉపగ్రహాలు ఎంతో సహాయకారి అవుతున్నాయి. "సౌత్ ఆసియా శాటిలైట్" ఒక అసమానమైన ప్రయత్నం. పొరుగున ఉన్న మిత్ర దేశాలకు అభివృద్ధి ఫలాలను బహుమతి గా ఇచ్చింది" అని మోడి అన్నారు. అత్యున్నత ఉపగ్రహ సేవల కారణంగా భారత్ నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలను కూడా ప్రయోగించ గలుగుతున్నదన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో నూ, కార్యక్రమాలకు జవాబుదారీగా ఉండటంలోనూ అంతరిక్ష సాంకేతికతను ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదని చెప్పారు.

జర్నలిస్టులను అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

కెజెఎ డిమాండ్

శ్రీనగర్ : గణతంత్ర వేడుకలను కవరేజ్ చేయకుండా జర్నలిస్టులను అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కాశ్మీరీ జర్నలిస్టుల అసోసియేషన్(కెజెఎ) డిమాండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా భద్రతా సిబ్బంది వారిని ఆపేశారని సమాచారం. ప్రభుత్వానికి చెందిన సమాచార శాఖ ఇచ్చిన పాసులు ఉన్నా వారికి ప్రవేశం కల్పించలేదు. దీంతో వారందరూ కలిసి శ్రీగనర్ నగరంలోని లాల్‌చౌక్ ప్రాంతంలో ఆందోళన నిర్వహించారు. ముందుగా వందలాది సంఖ్యలో రిపోర్టర్లు కాశ్మీర్ ప్రెస్‌క్లబ్ నుంచి లాల్‌చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమపై అధికారులు ప్రదర్శిస్తున్న వైఖరి దారుణమన్నారు. రిపోర్టర్లను అడ్డుకున్న సిబ్బంది వైఖరిని కెజెఎ ఖండించింది.రి

పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే చర్యలు మానుకోవాలని హితవు పలికింది. ఇటీవల బారాముల్లా ప్రాంతంలో జర్నలిస్టులపై జరిపిన పెల్లెట్ల దాడిని ఖండించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్ సలహాదారు విజయ్‌కుమార్ తెలిపారు.

బాల్య స్నేహితురాలితో హార్థిక్ పటేల్ వివాహం



అహ్మదాబాద్ : పాటిదార్ రిజర్వేషన్లకై ఉద్యమించిన నేత హార్థిక్ పటేల్ తన బాల్య స్నేహితురాలు కింజాల్ పరిఖ్‌ను ఆదివారం వివాహమాడారు. గుజరాత్‌లోని సురేందర్ నగర్ జిల్లా ములి తాలిక గ్రామమైన డిగ్సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కింజాల్ పరీఖ్‌ను వివాహమాడారు. నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకకు ఇరు పక్షాల నుండి కేవలం 100 మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. కింజాల్‌తో హార్థిక్‌కు 2016లోనే వివాహం నిశ్చయమయింది. ఆ సమయంలో హార్థిక్ పటేల్ తనపై నమోదైన దేశద్రోహం కేసు క్రింద లాజ్‌పోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

మదురైలో మోడీకి నిరసనల సెగ

చెన్నై : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీకి తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. మదురైలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసేందుకు ఆదివారంనాడు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీకి స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. రాష్ట్ర ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని వారు ఆందోళనకు దిగారు. మదురైలోని పెరియార్ బస్టాండ్ సహా పలుప్రాంతాల్లో నల్లరంగు బ్యాడ్జీలు ధరించి నల్లరంగు బెలూన్లను గాల్లోకి వదిలారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. గతేడాది నవంబర్‌లో 'గజ' తుఫాను వల్ల అతలాకుతలమైన రాష్ట్రంలో పర్యటించలేదని, పరిహారం కోసం రాష్ట్రం అడిగిన మొత్తాన్ని విడుదల చేసేందుకు కేంద్ర సర్కారు నిరాకరించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపైనా మోడీ నోరుమెదపలేదని గుర్తు చేస్తూ నినాదాలిచ్చారు. నల్లజెండాలతో ఎండీఎంకే పార్టీ కార్యకర్తలూ రోడ్లనెక్కారు. అయితే వారు ఎయిమ్స్‌ను వ్యతిరేకించడం లేదని, కేంద్ర ప్రభుత్వ తీరుపైనే తమ నిరసన అని స్పష్టం చేశారు. దీనికి ముందు మోడీ పర్యటన నేపథ్యంలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఈ అంశంపై దుమారం రేగింది. కావేరీ సహా పలు అంశాలపై మోడీ ప్రభుత్వం తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకుంటోందని నిరసిస్తూ 'గో బ్యాక్ మోడీ' హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, ట్వీట్లను పోస్టు చేశారు. మోడీ అనుకూలురూ ట్విట్టర్‌లో ప్రధానికి స్వాగతం చెబుతూ పోస్టులు పెట్టారు. కాగా, మదురైలో ఎయిమ్స్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అక్కడే ఓ ర్యాలీలో ప్రసంగించారు.

డీజిల్ ధరల పెంపు

- **నెలలోపే రూ. 3.64ల భారం**

న్యూఢిల్లీ: రెండు రోజుల విరామం తర్వాత దేశంలో డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి రెండు రోజులు స్తబ్దుగా ఉన్న డీజిల్ ధరలు.. శనివారం నుంచి మళ్లీ అదే బాట పట్టాయి. ఆదివారం మరోసారి లీటరు డీజిల్ ధర రూ. 0.11 పైసలు పెరిగింది. దీంతో ఈ ఏడాది ప్రారంభమైన నెలలోపే లీటరు డీజిల్‌పై రూ. 3.64ల భారం జనాలపై పడింది.

నేటి నుంచి మళ్లీ హెచ్-1బి ప్రీమియం ప్రాసెసింగ్

వాషింగ్టన్: హెచ్-1బి వీసా దరఖాస్తుల 'ప్రీమియం ప్రాసెసింగ్' ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందని అమెరికా ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ దాఖలైన అన్ని 'హెచ్-1బి క్యాప్' పిటిషన్లను పరిశీలించనున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ఇది వర్తిస్తుందని, కొత్తవాటిని స్వీకరించట్లేదని స్పష్టం చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద పిటిషన్‌దారులు అదనంగా రుసుము చెల్లించి తమ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను 15 రోజుల్లోపే పూర్తిచేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పిటిషన్లు పేరుకుపోవడంతో ఇటీవల కొంత కాలం ఈ ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. కొన్ని విభాగాల్లో ఈ నిలిపివేత ఇంకా కొనసాగుతోంది.

యక్షగాన గాయకుడు రఘురామ మృతి


మంగళూరు : ప్రముఖ యక్షగాన గాయకుడు, దర్శకుడు అయిన అగరి రఘురామ(83) అనారోగ్యంతో బాధపడుతూ మంగళూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు.

కాశీని ఛిద్రం చేస్తున్న విశ్వనాధ్ కారిడార్ ప్రాజెక్టు

వారణాసి: ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వనాధ్ కారిడార్ ప్రాజెక్టు ఆ నగరాన్ని ఛిద్రం చేస్తున్నదని స్థానికులు, ముఖ్యంగా బిజెపి, సంఘ్‌పరివార్ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఆరెస్సెస్‌లు అధికారంలోకి వస్తే దేశానికి ఏదో మేలు చేస్తారని తాను భావించానని, అయితే తన ఊహలన్నీ తారుమారై, సొంత ప్రజలనే ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారని వారణాసికి చెందిన ఒక పూజారి, ఆరెస్సెస్ మద్దతుదారు కృష్ణకుమార్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ల వయసు నుండే సంఘ్‌పరివార్ పట్ల ఆకర్షితుడైన శర్మ ఇప్పుడు పరివార్ చర్యల కారణంగా తాను ఏకాకిగా మారిపోయానంటు న్నారు. ప్రధాని ప్రతిపాదించిన విశ్వనాధ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా వారణాసి నగరంలో రెండు మూడు శతాబ్దాలుగా వున్న అనేక భవనాలు యంత్రాల తాకిడికి నేలమట్టమయ్యాయి. ఇందులో శర్మ వంటి వారు అనేకమంది తమ ఇళ్లను కోల్పోయారు. నామమాత్రపు పరిహారంతో తమకు ఏర్పడిన నష్టం ఏ విధంగా భర్తీ అవుతుందని వారు ఆవేదనగాప్రశ్నిస్తున్నారు.

నయా ఔరంగజేబు

నాటి మొగల్ చక్ర వర్తి ఔరంగజేబు తరహా లో ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కాశీ నగరాన్ని విధ్వంసం చేస్తున్నారని నిరసన కారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పనులు కాశీ నగరాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని స్థానికుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో మోడీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. విశ్వనాధ మందిర సమీపంలో వున్న 200 ఏళ్ల నాటి హాస్టల్ కూడా ప్రాజెక్టు పనుల్లో నేలమట్ట మయింది. సంస్కృత భాషాధ్యయనం కోసం కాశీకి వచ్చే వందలాది మంది విద్యార్థులు దీనితో నిరాశ్రయులయ్యారని ఇప్పటి వరకూ హాస్టల్ సంరక్షకుడిగా వ్యవహరించిన జితేంద్ర తివారీ వాపోయారు. ఈ భవనాన్ని కూల్చిన ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ కాశీవాసుల ఆగ్రహాన్ని చవిచూస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో నష్టపోయిన అనేక మంది ఇదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.



ఆలయాల విధ్వంసం

విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా అనేక ఆలయాలు ధ్వంసమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో అధికారులు అనేక విగ్రహాలను, శివలింగాలను విసిరి వేశారని వారు ఆరోపిస్తున్నారు. కాశీ విశ్వనాధ మందిరానికి భక్తుల రాకకు మార్గాన్ని సౌకర్యవంతంగా నిర్మించటం అనే పేరుతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టింది. కారిడార్ నిర్మాణానికి భవనాల తొలగింపు ప్రక్రియకు ముందు అక్కడ 17,18, 19 శతాబ్దాల నాటి 3,4,5 అంతస్తుల భవనాలు అనేకం వుండేవి. అంతే పురాతనమైన ఆలయాలు కూడా అనేకం వున్నాయి. ఈ ఆలయాల్లో కింది భాగాలలో పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రిని అమ్ముకునే చిరు వ్యాపారులు తమ పొట్ట పోసుకుంటుండగా, పై అంతస్తుల్లో మాత్రం 'అసలైన బెనారసీలు' (తరాల తరబడి వుంటున్న స్థానికులు) వుండే వారని ఒక జర్నలిస్టు వివరించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రాజెక్టుపై స్వయంగా ఆసక్తి చూపటంతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రు.600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గత ఏడాది మార్చిలో అంకురార్పణ జరిగింది. విశ్వనాధ మందిరం చుట్టూ వున్న వీధులు, రోడ్లను వెడల్పు చేసి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో చేపట్టామని ప్రభుత్వం చెబుతున్న ఈ ప్రాజెక్టుకు స్థానికుల నుండి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తమకు గట్టి మద్దతుదారులని బిజెపి భావించే హిందూ మత నేతలు, స్థానికంగా నివశించే అగ్రవర్ణాల వారు ఈ నిరసనల్లో పాలు పంచుకోవటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

ఇజ్రాయిల్ హింసకు పాలస్తీనా ఖండన

రమల్లా/గాజా : పాలస్తీనియన్లపై హింసాకాండను రెచ్చగొట్టడం ద్వారా ఏప్రిల్‌లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో ప్రయోజనం పొందాలని ఇజ్రాయిల్ భావిస్తోందని పాలస్తీనా శనివారం వ్యాఖ్యానించింది. వెస్ట్ బ్యాంక్, జెరూసలేం, గాజాల్లో ఇజ్రాయిల్ బలగాలు పాల్పడుతున్న నేరాలు, హత్యలు చూస్తుంటే హింసను రెచ్చగొట్టే విధానంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అర్ధమవుతోందని పాలస్తీనా అథారిటీ (పిఎ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితికి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కారకులని విమర్శించింది. ఈ విధానం మరింత ప్రమాదకరమైన పర్యవసానాలకు, మరింత ఉద్రిక్తతకు, ఎటువంటి నియంత్రణా లేని ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంది. పాలస్తీనా ప్రజలు చట్టబద్ధంగా తమకు సంక్రమించిన హక్కులను వదులుకోరని పునరుద్ఘాటించింది. గత 24 గంటల్లో ఇజ్రాయిల్ పోలీసులు నలుగురు పాలస్తీనియన్లను హతమార్చిన నేపథ్యంలో పిఎ ప్రకటన వెలువడింది.



లెనిన్‌గ్రాడ్‌లో సైనిక పెరేడ్

నాజీల ఓటమి 75వ వార్షికోత్సవం

మాస్కో : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లెనిన్‌గ్రాడ్‌లో నాజీల ఓటమికి 75ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్యాలెస్ స్క్వేర్ దగ్గర భారీగా సైనిక బలగాల పెరేడ్ జరిగింది. చలి విపరీతంగా వున్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా ప్రజలు అక్కడకు వచ్చి పెరేడ్‌ను వీక్షించారు. ముందుగా అందరూ ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంతరం బాధితులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అత్యంత విషాదకరమైన సంఘటన అంటే లెనిన్‌గ్రాడ్ దిగ్బంధనం అని పెరేడ్ ఇన్‌చార్జి కమాండింగ్ ఆఫీసర్ అలెగ్జాండర్ జురవ్‌లెవ్ వ్యాఖ్యానించారు. సైన్యంలోని త్రివిధ దళాలకు చెందిన సైనికులు ఈ పెరేడ్‌లో పాల్గొన్నారు. అందరూ రెడ్ ఆర్మీ యూనిఫారాలు ధరించి పెరేడ్‌లో పాల్గొనడం విశేషం. సైనిక బలగాలు రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి ఆయుధాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఆధునిక కాలం నాటి సైనిక సంపత్తిని కూడా ప్రదర్శనలో వుంచారు. శతఘ్నులు, రాకెట్ లాంచర్లు, క్షిపణులు అన్ని రకాల ఆయుధాలను ప్రదర్శించినట్లు రష్యా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పెరేడ్ ముగుస్తుందనగా ఆరు మిగ్ విమానాలు ఆకాశంలో కన్నుల పండువుగా విన్యాసాలు నిర్వహించాయి.

చైనా రైలు ప్రాజెక్ట్‌కు మలేషియా గుడ్‌బై

రైలు కౌలాలంపూర్ : చైనా తోడ్పాటుతో వందల కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రైలు ప్రాజెక్టును మలేసియా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చాలా ఎక్కువగా వుందని వ్యాఖ్యానించింది. అవినీతిలో కూరుకుపోయిన గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పలు మేజర్ ప్రాజెక్టులను ఇటీవల కాలంలో మలేసియా నిలుపు చేస్తూ వస్తోంది. 25,100 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. దాదాపు 2వేల కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ (ఇసిఆర్ఎల్) ప్రాజెక్టుపై రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అజామిన్ అలీ తెలిపారు. ఈ తరుణంలో అంత పెద్దమొత్తంతో చేపట్టే ప్రాజెక్టులను భరించడం సాధ్యం కాదని ఆయన విలేకర్లతో అన్నారు. ఇప్పుడు గనక ఈ ప్రాజెక్టును రద్దు చేయకపోతే ఏటా 50కోట్ల రిగ్గెట్లు (మలేసియా కరెన్సీ) వడ్డీకింద చెల్లించాల్సి వస్తుందని అన్నారు.

స్నేహ సంబంధాలను మరింత పెంచుకోవాలి

- చైనా-ఫ్రాన్స్ ఉద్ఘాటన
- అభినందన సందేశాలు పంపుకున్న జిన్‌పింగ్, మాక్రాన్



బీజింగ్ : చైనా-ఫ్రాన్స్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 55ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌లు పరస్పరం అభినందన సందేశాలు పంపుకున్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు ప్రాతిపదికగా ఇరు దేశాలు సహకారాన్ని, ద్వైపాక్షిక మార్పిడులను విస్తరించుకుంటూ వెళుతున్నాయని జిన్‌పింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సహకారం ఇరు దేశాల స్నేహ సంబంధాలను పెంపొందింస్తుందని అన్నారు. గత శతాబ్ద కాలంలో దేశంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. అభివృద్ధికి సంబంధించి అనేక సవాళ్ళను, అవకాశాలను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలైనందున ఇరు దేశాలకూ ప్రత్యేక చారిత్రక కర్తవ్యాలు, బాధ్యతలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య వున్న సాంప్రదాయ స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. వినూత్నమైన దృక్పథంతో బహుళత్వాన్ని పరిరక్షించాలని, చైనా-ఫ్రాన్స్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ 55వ వార్షికోత్సవాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని కోరారు.

ఇది ప్రపంచ శాంతి, అభివృద్ధి, సుస్థిరతకు మరింతగా దోహదపడుతుంది. చెప్పారు. ఇరు దేశాల స్వతంత్ర స్ఫూర్తికి చిహ్నమే ఈ 55ఏళ్ళ సుదీర్ఘ పయనమని మాక్రాన్ వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రాతిపదికన బహుముఖ్య అంతర్జాతీయ వ్యవస్థలో పరస్పర గౌరవాన్ని పరిరక్షించుకునే దిశగా ఇరు దేశాలు విశిష్ట పాత్రను పోషించాల్సిన అవసరముందని అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు తాను ఎనలేని ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్ళు 21మంది మృతి



మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని సులూ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన జంట పేలుళ్ళలో 21మంది మృతి చెందారని, 48మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో సైనికులు కూడా వున్నారని అధికారులు చెప్పారు. ఉదయం 8.15 గంటలకు చర్చిలో ప్రార్ధనలు జరగడానికి ముందుగానే ఒక్కసారి రెండు పేలుళ్ళు సంభవించాయి. ఒక బాంబు చర్చిలో పేలగా, మరొకటి చర్చి వెలుపల పేలిందని, ఒక నిముషం వ్యవధిలో ఈ రెండు పేలుళ్ళు చోటు చేసుకున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది చర్చికి వచ్చినవారేనని రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెన్‌జనా చెప్పారు. ఈ పేలుళ్ళను ఆయన తీవ్రంగా ఖండించారు. సంఘటన జరిగిన వెంటన పేలుళ్ళు జరిగిన ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. అత్యవసర చికిత్స నిమిత్తం కొంతమంది బాధితులను విమానాల్లో ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తంగా వుండాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని, పుకార్లు నమ్మరాదని కోరారు. ముస్లింలకు మరింత విస్తృత స్వయంప్రతిపత్తి ప్రాంతం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని ఆమోదించిన కొద్ది రోజులకే ఈ పేలుళ్ళు చోటు చేసుకున్నాయి.

అమెరికాతో శాంతికి అంగీకారం

వెల్లడించిన తాలిబన్

కాబూల్/పెషావర్ : అమెరికా ప్రతినిధి బృందంతో శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. ఒప్పందంపై సంతకాలు జరిగిన 18మాసాల్లోగా ఆఫ్ఘనిస్తాన్ నుండి విదేశీ బలగాల ఉపసంహ రణ జరగాలని ఈ ముసాయిదా శాంతి ఒప్పందం పేర్కొంటోంది. గత ఆరు రోజులుగా అమెరికా ప్రత్యేక శాంతి దూత జల్మాయ్ ఖలీజద్‌తో కతార్‌లో తాలిబన్లు చర్చలు జరుపుతున్నారు. ఆఫ్ఘన్ యుద్ధానికి స్వస్తి పలకాలన్నది ఈ చర్చల లక్ష్యంగా వుంది. కాగా ఈ చర్చల ఫలితాలపై ఉభయ పక్షాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, గత సమావేశాల్లో కన్నా ఈ చర్చల్లో కీలకమైన పలు అంశాల పై గణనీయమైన పురోగతి సాధించినట్లు ఖలీద్‌జద్ చెప్పారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులతో సమావేశానికి త్వరలో అక్కడకు వెళ్ళాలను కుంటున్నట్లు చెప్పారు. ఇంకా పలు అంశాలపై కసరత్తు చేయాల్సిన అవసరం కూడా వుందన్నారు. దీనిపై వ్యాఖ్యానించడానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తిరస్కరించారు. ముసాయిదా శాంతి ఒప్పందం ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా వుందా లేదా, ఎప్పుడు సంతకాలు అవుతాయి అన్న అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఉత్తర కొరియాపై ఆంక్షల సడలింపు?

అమెరికా ప్రతిపాదన



వాషింగ్టన్ : ఉత్తర కొరియాతో జరిగే రెండవ శిఖరాగ్ర సదస్సులో ఎలాగైనా పురోగతి సాధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం పావులు కదుపుతున్నారు. ఉత్తర కొరియాపై ఆంక్షలను సడలిస్తామని, శాంతి డిక్లరేషన్‌పై సంతకాలు చేస్తామని, దక్షిణ కొరియా నుండి బలగాలను ఉపసంహరిస్తామని ప్రతిపాదనలు చేస్తున్నారు. గత జూన్‌లో మొదటి శిఖరాగ్ర సదస్సు తర్వాత ఫిబ్రవరి చివరిలో రెండవ సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. వియత్నాం దీనికి వేదిక కావచ్చు. ఈ సమావేశం నాటికి ఉత్తర కొరియా అణు కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన పురోగతి వుండేలా చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులు పట్టుబట్టారు. అయితే ట్రంప్ వైఖరిపైనే అంతా ఆధారపడి వుంది. కాగా ఉత్తర కొరియా విషయాన్ని పరిశీలించినట్లైతే ముందుగా అంతర్జాతీయ ఆంక్షల నుండి ఉపశమనం కావాలన్నది కిమ్ లక్ష్యంగా వుంది. ఆంక్షల వలన దేశంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ట్రంప్‌తో మొదటిసారి సమావేశమయ్యే టపుడు ఒక ఒప్పందం లేదా కనీసం కొరియా యుద్ధం పరిసమాప్తి అయిందని ప్రకటన వెలువడుతుందని కిమ్ ఆశించారు. కానీ అవేమీ జరగకుండా యుద్ధ విరమణతో సరిపుచ్చారు. శాంతి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగితేనే అదొక సంకేతంగా భావించడానికి వుంటుందని జార్జిటౌన్ యూనివర్శిటీలో ఆసియా అధ్యయనాల డైరెక్టర్ విక్టర్ చా వ్యాఖ్యానించారు. పూర్తిగా అణు నిరాయు ధీకరణజరిగితేనే ఆంక్షలు ఎత్తి వేయాలని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పట్టు బడుతున్నారు. కాంగ్రెస్ జోక్యం లేకుండా వీటిని ఎత్తివేసే పరిస్థితి లేదు. మానవతా సాయంపై ఆంక్షలు సడలించేందుకు అమెరికా ఇప్పటికే సన్నద్ధమవుతోంది. పోంగ్యాంగ్‌తో లైజాన్ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తోంది. దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇది ముందస్తు చర్య. ఈ సమావేశంతో సానుకూల పరిస్థితుల నెలకొంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మొదటి పేజీ తరువాయి

జివో 5కు టింకరింగ్

నిర్వహించే ప్రిలిమనరీ పరీక్షల్లో పోస్టుల కంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలు, వికలాంగులు తదితర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉన్నట్లైతే కటాఫ్ మార్కులు తగ్గించి నిష్పత్తి ప్రకారం వారికి అవకాశం కల్పించాలి. ప్రాథమిక పరీక్షకు పోస్టులకు తగ్గట్టుగా ఆయా కులాల వారికి అవకాశం కల్పించాలనేది దీని ఉద్దేశం.

ఎపిపిఎస్‌సి టింకరింగ్ ఇలా...

'ప్రిలిమనరీలో మెరిట్ సాధించినా మెయిన్స్‌కుగానీ, పోస్టింగ్‌లకు కానీ వారిని రిజర్వుడు పోస్టులకే మాత్రమే పరిమితం చేయాలి. ఓపెన్ క్యాటగిరి కిందకు మార్చకూడదు.' అని ఎపిపిఎస్‌సి అదనంగా చేర్చింది. సహజంగా ఏపిపిఎస్సీ విడుదల చేసే నోటిషికేషన్‌లలో అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా చేయనున్నారో సవివరంగా పొందుపరుస్తారు. రిజర్వేషన్‌ల అమలుకు ప్రత్యేకంగా ఏదైనా ఉత్తర్వులు జారీ చేసిఉంటే వాటిని కూడాచేర్చాలి. కానీ ఇటీవల విడుదల చేసిన నోటిషికేషన్‌లలో జిఓలోలేని ఈ నిబంధనను చేర్చడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

అన్నింటికి స్క్రీనింగ్ టెస్టులు

ఇప్పటి వరకు గ్రూప్-1,గ్రూప్-2తో పాటు సుమారు 24 నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. వీటిలో గ్రూప్స్‌తో మరి కొన్ని పరీక్షలకు ప్రిలిమనరీతో పాటు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక నుంచి అన్ని పరీక్షలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలనే ఆలోచనలో ఏపిపిఎస్సి ఉంది.

60 లక్షలు!

మొదటి పేజీ తరువాయి

లోక్‌సభతో పాటు, రాజ్యసభలోనూ పలువురు మంత్రులు ప్రభుత్వశాఖలలో ఖాళీలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. వాటిని తాజా పరుస్తూ ఆయా శాఖలు రూపొందించిన నూతన వివరాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే, ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటంపై మాట్లాడేటందుకు మోడీ ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. గత నెలలో (డిసెంబర్ 13, 2018) రాజ్యసభలో వచ్చిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఒకరు జవాబిస్తూ కేంద్ర ప్రభుత్వ శాఖలో 2016 మార్చి నాటికి 4.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మంత్రి 2016 నాటి లెక్కలనే చెప్పినప్పటికీ, అప్పటికి, ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫలితంగా ఖాళీల సంఖ్య తగ్గకపోగా,మరింతగా పెరిగింది. అదే సమయంలో పోస్టల్, రైల్వే వంటి కీలక శాఖలను మంత్రి పరిగణలోకి తీసుకోలేదు. ఆ రెండు శాఖల్లో వరుపగా 57వేలు, 2.45 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ప్రమాదంలో విద్య,ఆరోగ్యరంగాలు

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రాధమిక విద్య ప్రమాదంలో పడిందనియాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఇటీవల పేర్కొంది. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాటు, నిధుల్లో కూడా ప్రభుత్వం కోత పెడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి వైద్య శాఖలో కూడా కనపడుతోంది. గ్రామీణ వైద్య సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2.23 లక్షల వైద్యశాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 18 వేల స్పెషలిస్టులు, 11 వేల డాక్టర్లు, 13 వేల నర్సులు, 18 వేల టెక్నీషియన్లు, ఇంకా ఇతర సిబ్బంది పోస్టులు ఉన్నాయి. చిన్నపిల్లలకు పోషకాహారం అందించి, వారి రక్షణ సదుపాయాలు కల్పించే అంగన్‌వాడీ, హెల్పర్లకు సంబంధించిన దాదాపు 2.2 లక్షల పోస్టులను భర్తీ చేయలేదు. ఆలిండియా రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య (ఎఐఎస్‌జిఇఎఫ్) కార్యదర్శి శ్రీకుమార్ తెలిపిన సమాచారం మేరకు వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మేర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగాల సంఖ్యను మూడోవంతును తగ్గించేందుకు బిజెపి పాలిత రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి.

బిసిలకు 14 కార్పొరేషన్లు

మొదటి పేజీ తరువాయి

తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. స్వర్ణకారులకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. సగర, ఉప్పర కులాల కోరిక మేరకు భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా చేస్తామన్నారు. దొమ్మెర, ఉప్పర, పాముల కులాలను కించపర్చే విధంగా ఎవరైనా మాట్లాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. బిసిలకు 69 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వయం ఉపాధి పథకం కింద కార్లు, ఇతర వాహనాల కొనుగోలు చేసుకునే వారికి 25 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. అత్యంత వెనుకబడిన బిసి కులాలకు సబ్సిడీని రూ.50 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సంచార జాతులకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. అమరావతిలో జ్యోతిరావు పూలే స్మారక స్థూపం, ఉద్యానవనం ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయిస్తున్నామని, దీని కోసం నిధులు రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. రజకులను ఎస్‌సిల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. వాల్మీకి, బోయలను ఎస్‌టిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డోలు, నాదస్వరం వృత్తిగా కలవారికి మ్యూజిక్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. నాయీబ్రాహ్మణులకు అన్ని షాపుల్లో 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు. శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన కులాలకు కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మేదర, విశ్వబ్రాహ్మణులు, వడ్డెరలు, యాదవులు, కురవలు, మత్స్యకారులు, వన్నెకుల క్షత్రియులు, తూర్పు కాపులు, వెలమలు, చేనేత కార్మికులు, కళింగులు, గవరలు, గాండ్లకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, సగర, వడ్డెర, కృష్ణవల్లి, పూసల, ఉప్పర, వాల్మీకి, భట్రాజు, కుమ్మరి ఫెడరేషన్లను కార్పొరేషన్‌లుగా మార్పు చేస్తామని తెలిపారు. యాదవ, కురవ కులాల వారు పెంచుతున్న అన్ని గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కె.అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, కెఇ.కృష్ణమూర్తి, జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టిడిపి బిసిసెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎంపిలు రామ్మోహన్‌నాయుడు, మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, ఎంఎల్ఎలు, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

వామపక్షాలతో కలిసే...విజయపతాకం!



పెట్టుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని అన్నారు. 'నాకు భయం లేదు. ప్రజలను మోసం చేయను. పొత్తులతో పాటు అన్ని విషయాలు చెప్పే చేస్తా' అని ఆయన అన్నారు. టిడిపి, వైసిపిలు తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ రెండు పార్టీలనూ దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ సందర్భంగా గుంటూరు, తెనాలి అసెంబ్లీ నియోజక వర్గాల నుండి తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ లను అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రధాన మంత్రిని అడిగితే తనకు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇస్తారని కానీ తాను బిజెపితో రాజీపడకుండా పోరాటం చేస్తుంటే తనకు ఏవేవో ఆపాదిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తరచూ మాటలు మారుస్తున్నారన్నారు. జగన్ ఈ విషయాన్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై ఒక తాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. తాను కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అయినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని ఇది వాస్తవం కాదన్నారు. 30 ఏళ్ల పాటు అధికారం ఉండాలని కోరుకుంటున్న వైఎస్ జగన్, తనకు మళ్లీ అవకాశం ఇస్తే తన కుమారుడు లోకేష్‌ను సీఎం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల కష్టాలను, యువత, నిరుద్యోగుల అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు. ఐదేళ్లలో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామన్న చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకూ తాత్కాలిక భవనాలకే పరిమితం అయ్యారని తెలిపారు. విద్య, వైద్య ఉచితంగా ఇస్తే పేద కుటుంబాలు సంతోషంగా జీవించగలవని ఈదిశగా చంద్రబాబు, జగన్ ఆలోచించాలని కోరారు. ఒక బలమైన సామాజిక మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యమని అన్నారు. గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తాగునీరు కలుషితం అయి 20 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 'నాది రెల్లి కులం' అని అన్న ఆయన కులాలకు, అవినీతికి తావు లేని పాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలన్నదే తన ఆశయమని తెలిపారు. . 2014 ఎన్నికల్లో తన ప్రచారంతో గెలిచిన వారే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలన్నారు..

మరణంలోనూ వీడని స్నేహం

మొదటి పేజీ తరువాయి

బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన ఏసన్న రెండో కుమార్తె ఎం.పుష్పావతి(24) కళాశాల హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆరు నెలలుగా కలిసిమెలిసి ఎంతో స్నేహంగా ఉన్నారు. ఇటీవల సంక్రాంత్రి పండగకు పుష్పావతి ద్రాక్షాయనిని తన ఇంటికి తీసుకెళ్లి సెలవులు ముగిశాక ఇద్దరూ కళాశాలకు వచ్చారు. ద్రాక్షాయని చాలా రోజులుగా అల్సర్‌తో బాధపడుతోంది. శనివారం కళాశాల యాజమాన్యం ద్వారా తల్లిదండ్రులకు కబురు పెట్టింది. తల్లిదండ్రులు వచ్చేలోగా ఆదివారం తెల్లవారుజామున తన గదిలో కిటికీకి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను తన తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేశానని, క్షమించాలని, తన చావుకెవరూ కారణం కాదని లేఖ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే వార్డెన్ పుష్పావతి ద్వారా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అప్పటికే ద్రాక్షాయని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో పుష్పావతి తీవ్ర మనస్తాపం చెంది అక్కడినుంచి వెళ్లిపోయి మధ్యాహ్నం కర్నూలు ఆనంద్ థియేటర్ సమీపంలోని కెసి కెనాల్‌పైకి చేరుకుని రైల్వే పట్టాలకు రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ (ఇనుపకంచె)కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పుష్పావతి చేతిలో ఉన్న మరణవాంగ్మూలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనవల్లనే ద్రాక్షాయని చనిపోయింది. తాను కూడా చనిపోతున్నాను. ఇద్దరికీ ఒకే చోట అంత్యక్రియలు జరపాలని ఆమె రాసిన లేఖలో ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో అకాల వర్షం

మొదటి పేజీ తరువాయి

భట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో కూలీలు ఇటుకను తీసి ఆరబెట్టే పనిలో నిమగ్నమై ఉండగా వర్షం కరవడంతో రాయి తడిసిపోతుందేమోనని ఆందోళనకు గురయ్యారు. డెల్టాలో మాత్రం మొక్కజొన్న పంటకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడలోనూ ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షపు జల్లులు పడ్డాయి. ఉదయం, సాయంత్రం మంచు కురుస్తూ, మధ్యాహ్నం ఎండలు కాస్తున్న పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి, చిరుజల్లులతో నగరం ఒక్కసారిగా చల్లబడింది.

ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు ఇబ్బందులు పడ్డారు. పెద్దారవీడు, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిరపపై టార్పాలిన్లు కప్పారు. తడిస్తే మిర్చి తెలుపు రంగులో మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులు ఆరబెట్టి అమ్ముకుందామనుకొనే లోపే అకాల వర్షం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల, కర్నూలు డివిజన్లలోని 28 మండలాల్లో ఆదివారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. బనగానపల్లె మండలంలో పొలాల్లో కోత కోసి పెట్టిన జొన్న, శనగ, కంది పంటలు తడిసిపోయాయి. కర్నూలులోని శ్రీరామ్‌నగర్, బాపూజీనగర్‌లో డ్రైయినేజీల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరంతా కాలనీల్లో ప్రవహించింది. మున్సిపల్ అధికారులు చెత్తను తొలగించడంతో నీరు వెళ్లిపోయింది.

మరోవైపు విదర్భ, దాని పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా కర్నాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, ఆదివారం నాటికి ఇది కాస్త బలహీనపడిందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో ఆకాశం మేఘావృతం కావడం, ఉత్తరాది చలిగాలులు రావడంతో వాతావరణం చల్లగా మారింది. ఉత్తరకోస్తాలో మాత్రమే చిరుజల్లులు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం విశ్రాంత శాస్త్రజ్ఞులు రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. చిరుజల్లుల కారణంగా రెండ్రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని, తర్వాత నుంచి పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఆదివారం ఉదయానికి మాచర్లలో 4.1, జంగమహేశ్వరంలో 1.2, పత్తికొండ 2.5, ఆలూరు, దేవరకొండ, ఆస్పరిలో 1.6, గొనెగొండ్ల 1.4, గూడూరు 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

వైసిపిలోకి దగ్గుబాటి హితేశ్

మొదటి పేజీ తరువాయి

స్వాగతించారన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. తన భార్య పురందేశ్వరి పార్టీ మారరని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని వెల్లడించారు.

ఏపీలో పాలన గాడితప్పింది:దగ్గుబాటి వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన గాడి తప్పిందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రజాధనంతో దీక్షలు చేయడం ఏమిటని ఆయన చంద్రబాబునుద్దేశించి అన్నారు. పార్టీ కార్యక్రమాలకు అధికారులను వినియోగిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీకి పూర్తి స్థాయిలో బడ్జెట్ విడుదల చేయలేదు కానీ, పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా డ్వాక్రా మహిళలకు డబ్బులిస్తామంటున్నారని, ఇదేం విచిత్ర పరిపాలన అని అన్నారు. వైసిపిలో ఎప్పుడు చేరుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ..శ్రేయోభిలాషులు, అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

'ఆ' పార్టీలు మోసం చేశాయి

మొదటి పేజీ తరువాయి

కల్పిస్తామని వైసిపి చెప్పటం బూటకమేనన్నారు. ప్రత్యేకహోదా సాధనతో పాటు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ వామపక్షాలు, జనసేనతోనే సాధ్యమవుతుందని అన్నారు. హోదా తిరస్కరించడంతో పాటు, దేశ సమగ్రతకు తీవ్ర నష్టం కలిగిస్తున్న బిజెపిని, దాని మిత్రులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. హోదాతో పాటు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తి కావాలని సిపిఎం భావిస్తోందని, ఇప్పటికే జనసేన వంటి శక్తులు కలిసి వస్తున్నాయని, ఇంకా కలిసి ముందుకు వచ్చే పార్టీలను కలుపుకుపోనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం దేశంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలు దేశానికి తీవ్ర నష్టం కలిగించాయన్నారు. దేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక ఉత్పత్తులు సక్రమంగా లేవని, ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించిందని, నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన పరిస్థితుల్లో దేశ అభివృద్ధికి వచ్చిన అవకాశాన్ని బిజెపి, ఎన్‌డిఎ ఉపయోగించుకోలేదని, కార్పొరేట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు, రాయితీలు ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగించారన్నారు. దీంతో కార్పొరేట్లు మినహా, దేశంలోని రైతులు, కార్మికులు నిరుద్యోగులందరూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓటమి, ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేసిందన్నారు. సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు మాట్లాడుతూ గుడివాడ, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో జరిగిన భూ పోరాటాల్లో ఏయే శక్తులు ఎటు నిలుస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న వామపక్షాలను గుర్తిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేసి తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం తూర్పుకృష్ణా కార్యదర్శివర్గసభ్యులు చౌటపల్లి రవి అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

వెండి తెరపై ఆటలు ఆడేస్తారు


'జర్సీ'లో నాని

ఆటలు నేపథ్యంలో రూపొందే చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. కథ బాగుంటే బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపించిన చిత్రాలు లేకపోలేదు. కొంతకాలంగా క్రీడా చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలను ఏదొక దర్శకుడు రూపొందిస్తున్నానే ఉన్నాడు. గతంలో వచ్చి 'దంగల్', 'ఎంఎస్ ధోని అన్‌టోల్డ్ స్టోరీ' వంటివి విజయం సాధించాయి. ఇప్పుడూ మొదటి క్రికెట్ కప్ సాధించిన సంఘటనల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ ఇదే తరహాలో స్పోర్ట్స్ డ్రామాలు రానున్నాయి. ఇవన్నీ చాలా వరకూ వేసవి సెలవుల్లోనే థియేటర్లలో సందడి చేయబోతుండడం విశేషం. ఈ సినిమాల్లో అందరూ యువ నటులే హీరోలుగా చేస్తుండడం మరో ప్రత్యేకత. అందులోనూ ఎక్కువగా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తెరకెక్కుతున్నాయి.

నాని ఇది వరకూ చేసిన కబడ్డీ ఎలా ఉంటుందో 'భీమిలి కబడ్డీ జట్టు'లో ఆడి చూపించాడు. ఈ సారి క్రికెట్ ఆడబోతున్నాడు. సిక్సర్లు, ఫోర్లు కొట్టబోతున్నాడు. ఆయన చేస్తోన్న స్పోర్ట్స్ పిరియాడ్ డ్రామ్ 'జర్సీ'. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ విడుదల చేసినప్పుడు కథపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ అర్జున్ పేరుతో ఉన్న టీ షర్టు, దాని ముందు క్రికెట్ బ్యాట్‌తో నాని ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి నెలకొంది. ఎప్పటి నుంచో నానికి క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా చేయాలని కల. అది ఈ సినిమాతో నెరవేరబోతుంది. 'మళ్లీ రావా' తర్వాత ఈ చిత్రం చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఓ యువకుడు గొప్ప క్రికెట్ కావాలనేది కల. కానీ ఆయన వయసు పెరిగిపోతున్నా ఆ కల నెరవేరదు. పెరుగుతున్న వయసు అతని కలసాధించడంపై ఒత్తిడి పెంచేలా చేస్తుంది. ఈ వయసులో ఏం సాధిస్తావురా? అని తన చుట్టూ ఉన్న వారంతా అంటున్నా..తన కల కోసం ఇండియన్ క్రికెట్ జట్టులో చేరుతాడు. తర్వాత ఎలా సాధించాడన్నదే ఈ సినిమా కథ. 1986 నుంచి 1996 మధ్య కాలంలో ఓ క్రికెటర్ జీవితంలో జరిగిన సంఘటనలను కథగా తీసుకుని గౌతమ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాని ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు కూడా. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా చేస్తోంది. ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.


సందీప్ కిషన్

నాగచైతన్యకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ హీరోనూ అదే ఆట ఆడబోతున్నాడు. ఆయన హీరోగా చేస్తోన్న స్పోర్ట్స్ చిత్రం 'మజిలీ'. సమంత, నాగ చైతన్య వివాహం తర్వాత ఇద్దరూ హీరోహీరోయిన్లుగా కలసి నటిస్తున్న సినిమా ఇది. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా చేస్తోంది. 'నిన్నుకోరి' దర్శకుడు శివనిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.

హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం 'నిను వీడని నీడను నేనే' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు. 'సుబ్రమణ్యపురం' చిత్రంలో ప్రశంసలు అందుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మహాభారతంలో...విద్య నేర్పకపోయినా ద్రోణాచార్యుడికి గురుదక్షిణ అడిగాడని ఏకలవ్యుడు తన బొటన వేలిని కోసి ఇచ్చేస్తాడు. ప్రస్తుత ఆధునిక రోజుల్లో గురువుకు గురుదక్షిణగా శిష్యుడు ఇచ్చేందేమిటి? అన్నదే ఈ సినిమా నేపథ్యమని దర్శకుడు తెలిపాడు. ఏ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌గా తెరకెక్కుతుందో మాత్రం చెప్పలేదు. కార్తీకేయ సినిమాను నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రానికి నిర్మాత.

'ఆట గదరా శివ' ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ నాయికగా నూతన చిత్రం ప్రారంభమైంది. అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించింది. జి. శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మాతలు విజయ్ ఆంటోని నటించిన 'సలీమ్' డైరెక్టర్ ఎన్ వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.రచయిత భూపతిరాజా కథ అందించారు. గిఫ్టన్ ఇలియాస్ సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈనెల, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తవుతుంది.


'మజిలి'లో సమంత, నాగచైతన్య


ఉదయ్ శంకర్, ఐశ్వర్య

'వాల్మీకి' ప్రారంభం

వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి 'వాల్మీకి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం లాంఛనంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై తెరకెక్కనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన మొదటిషాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్ కొట్టింది. రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. సుకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ : అయనంకా బోస్, కథ : కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్‌ప్లే : మధు, చైతన్య, ఆర్ట్ : అవినాష్ కొల్ల.


వరుణ్ తేజ్, నిహారిక

"ఎన్టీఆర్‌తో తప్పకుండా సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే అంత పెద్ద స్టేచర్ ఉన్న నటుడితో సినిమా అంటే అన్నీ ఎలిమెంట్స్ పక్కాగా కుదరాలి. మంచి కథ కుదరాలి. ఇంకాస్త అనుభవం రావాలి. అన్నీ అమరితే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను" అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. ఆయన దర్శకత్వంలో అఖిల్ అక్కినేని కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్‌తో చేయాలంటే ఇంకా అనుభవం రావాలి

- దర్శకుడు వెంకీ అట్లూరి



ఈ సినిమా బావుందని అంతా అంటున్నారు. ఆడియెన్స్ కేరింతల మధ్య థియేటర్‌లో సినిమా చూశాను. చాలా బాగా అనిపించింది. 'ప్రేమనగర్'లోని నాగేశ్వరరావుగారిలోని ఓ అంశాన్ని బేస్ చేసుకుని అఖిల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నాను. అదే ఈ సినిమాకు స్ఫూర్తి. మజ్ను అంటే చామర్.. పొయెట్. ఆయన జీవితం చివరకు విషాదంతో ముగిసింది. కానీ మన సినిమా విషయానికి వచ్చేసరికి అఖిల్ ప్లే చేసిన విక్కీ క్యారెక్టర్ కూడా చామర్. పాత్రలో చిన్న నాటీని యాడ్ చేయడానికి, విషాదంగా ఉండదు అని చెప్పడానికే టైటిల్ ముందు మిస్టర్ అని ఫిక్స్ చేశాం. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు కాస్త విమర్శలు వచ్చాయి. అయితే అవి కామన్ ఆడియెన్ నుండి రాలేదు. కొన్ని రివ్యూల్లో సినిమాను క్రిటిసైజ్ చేశారు. ఇదే రివ్యూవర్స్ 'తొలిప్రేమ'ను మెచ్చుకున్నారు. అప్పుడు బాగానే రియాక్ట్ అయ్యి.. ఇప్పుడు కోప్పడకూడదు కదా. సినిమా అంటే కొందరికి నచ్చొచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. కామన్ ఆడియెన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కొండబాబు కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు.

అఖిల్, ప్రసాద్‌గారు.. అలాగే టీంలో తమన్, జార్జ్ అందరూ ఈ సినిమాను నమ్మారు. నాగార్జున ఈ సినిమాకు తొలి ఆడియెన్. ఆయన కథ విన్న తర్వాత మళ్లీ సినిమా గురించి ఎప్పుడూ ఏమీ అడగలేదు. సినిమా పూర్తయిన తర్వాత ఆయన సినిమా చూపించమని అన్నారు. చూసిన తర్వాత రిలాక్స్‌గా ముందుకెళ్లండి అని అన్నారాయన. ఓ పబ్ సీన్‌ను రీషూట్ చేయమని సలహా ఇచ్చారు. ఆయన సలహా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. నాకు దిల్‌రాజుగారి ఫ్యామిలీ చాలా క్లోజ్. ఆయన మనవడు ఆరాన్ష్.. ఏడాదిన్నర వయసు. చాలా యాక్టివ్. తనను అబ్జర్వ్ చేసిన తర్వాత తనైతే సూట్ అవుతాడని దిల్‌రాజుని, వాళ్ల అమ్మాయిని అడితే చేశాం.

ఒక సినిమా కోసం ప్రతి ఒక్కరం చాలా కష్టపడతాం. సరిగ్గా నిద్ర కూడా పోము. ఇంత కష్టపడి సినిమా తీస్తే.. పొద్దున మూడు గంటలకు ఓ లింక్‌లో సినిమా చూసేయమని ఉంటుంది. ఇది బాధగానే ఉంటుంది.. అదెప్పుడూ మనసుకి చివ్వుక్కున అనిపించే అంశమే. దాన్ని సీరియస్‌గా కాకుండా కామెడీ యాంగిల్‌లో పైరసీని చూపిద్దామని చేసిందే.

మజ్నుగా అఖిల్ నేను అనుకున్న దాని కన్నా 50 శాతం ఎక్కువే చేశాడని అనుకుంటున్నాను. ఇలా చేయాలని నేనెప్పుడూ తనకి చెప్పలేదు. అతను సీన్‌లో ఎమోషన్ ఏంటి? అని అడిగి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోయేవాడు. తన నటన నా ఊహ కన్నా ఓ స్టెప్ బాగానే ఉండేది. తమన్ 'తొలిప్రేమ' సమయంలో ఎంత న్యాయం చేశాడో, ఈ సినిమాకు కూడా అంతే న్యాయం చేశాడు. సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు.

ప్రస్తుతం 'మిస్టర్ మజ్ను'ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళుతున్నాం. కొన్ని థియేటర్లకు వెళ్లి అక్కడి స్పందనను చూడబోతున్నాను. తర్వాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తాను. ఈ బ్యానర్‌లో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. రెండు, మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా కమిట్‌మెంట్ ఉంది.

వజ్ర కవచధర గోవింద


సప్తగిరి

అతని పేరు గోవింద. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే 'వజ్ర కవచధర గోవింద' సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. ఫన్నీ దొంగగా ఆయన నటిస్తున్న సినిమా ఇది. వైభవీ జోషి కథానాయికగా నటిస్తుంది. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అరుణ్ పవార్ మాట్లాడుతూ 'నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఆ అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి వ్యవహారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా రూపొందిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే అంశాలతో పాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి'. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. మా చిత్రానికి చాలా కీలకమైన ఎపిసోడ్స్‌ని కర్నాటకలోని 10 రోజుల పాటు ఆ దేవాలయంలో చిత్రీకరిస్తాం' అని తెలిపారు.

ఈ2మనసులు

శేఖర్ మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఎస్.నిర్మించిన చిత్రం 'ఏఈ2మనసులు'. ఆది పినిశెట్టి దర్శకత్వంలో రూపొందుతోంది. లవ్ అండ్ ఫ్యామిలీసెంటిమెంట్‌తో తెరకెక్కుతోంది. రవిచంద్ర, సుమయ కథానాయకులుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ 70శాతం పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఫిలించాంబర్‌లో టీజర్, సాంగ్‌ను విడుదల చేశారు.



ప్రొడ్యూసర్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లు అయినా సినిమా చాలా బాగా వచ్చింది. స్టోరీ రెడీ అయ్యాక మేం చాలా మంది పెద్ద హీరోల వద్దకు వెళ్లి అడిగితే ఎవ్వరూ మాకు డేట్స్ ఇవ్వలేదు. అందరూ బ్యానర్ ఏంటి? సినిమా వస్తదా? లేదా? అని అడుగుతున్నారు. దీంతో అందరూ కొత్తవాళ్లనే తీసుకున్నాం' అని అన్నారు. రవిచంద్ర, సుమయ, రంగి, మహేష్, కాందంబరి కిరణ్, తిరుపతి, జావెద్, సతీశ్, కిరణ్, మౌనిక, జనతాసురేష్, పూజానాయుడు నటిస్తున్నారు.

నన్ను ప్రేమించే వారినే పట్టించుకుంటా


ప్రియాంక చోప్రా

నిక్, ప్రియాంక చోప్రా వివాహం తర్వాత వారి వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. వీటిపై తొలిసారిగా ప్రియాంక స్పందించింది. 'చెత్తగా మాట్లాడే వారి గురించి నేను పట్టించుకోను. అలా మాట్లాడే వారి నోళ్లే చెత్తగా ఉంటాయి. అవికు నాకు సంబంధించినవి కావు అన్నది నా అభిప్రాయం. ఇటువంటి వాటి కంటే నన్ను ప్రేమించే, ఇష్టపడే వారి గురించే ఎక్కువగా పట్టించుకోవడానికి ప్రయత్నిస్తుంటా. ఇటువంటివి వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించాలి. వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి. మనల్ని అనుసంధానం చేయడానికే సామాజిక మాధ్యమాలు ఉన్నది. దానికి భిన్నంగా మూర్ఖుల ద్వేషం, కోపం, సమస్యల్ని వ్యక్తపరచడానికి సోషల్ మీడియాను క్రియేట్ చేయలేదు' అని ప్రియాంక చెప్పారు.

రాక్‌స్టార్‌కు ప్రశంసలు

శ్రుతి హాసన్ సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు ఎంతో ఇష్టమైన రాక్ సింగర్‌లా రాణించాలని ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇస్తుంది. రెండో రోజుల క్రితం లండన్‌లోని ట్రూబాడూర్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో సందడి చేసింది. ఈ కథానాయిక రూపొందించిన 'ఒరిజినల్ నంబర్' ఆల్బమ్‌లోని పాటలతో ఈ ప్రదర్శన ఇచ్చారు. త్వరలో ఇది విడుదల కాబోతోందట. ఈనెల 25న ఈ వివరాలు తెలియజేస్తూ శ్రుతి హాసన్ ట్వీట్ చేసింది. షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట్లో ఆమె స్వరానికి భారీ ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.


శ్రుతి హాసన్

ఆనందంలో సన్య మల్హోత్ర


సన్య మల్హోత్ర

'దంగల్' అమ్మాయి సన్య మల్హోత్ర గుర్తుంది కదా...ఆమె తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలసి 'ఫొటోగ్రాఫ్' అనే చిత్రంలో నటించింది. రితేష్ బత్ర తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రం అమెరికాలో నిర్వహించే సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా సన్య మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పింది."చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 'ఫొటోగ్రాఫ్' చిత్రం సన్‌డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఎంత ఆందోళనగా ఉందో..అంతే సంతోషంగా ఉంది. ఈ సినిమాను ఇంకా నేనే చూడలేదు. ట్రైలర్ మాత్రం నిన్న చూశాను. అందులో నా లుక్స్ చాలా బాగున్నాయి. ఫెస్టివల్‌లో మా చిత్రం ప్రదర్శన తర్వాత కూడా ఇంతే సంతోషంతో ఉంటా"అని పేర్కొంది.


ఫొటోగ్రాఫ్ చిత్రం

ఈ చిత్రానికి సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు జర్మనీలో జరిగే యూరోపియన్ ప్రీమియర్ జరిగే 69వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ వేడుకలు ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. బెర్లిన్ స్పెషల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మల్హోత్ర మాట్లాడుతూ 'నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న నటుడు సవాజుద్దీన్ సిద్ధిఖీతో కలసి పని చేసే ఛాన్స్ దొరికింది. అతనితోనే కాదు దర్శకుడు రితేష్ బత్రతో కూడా పని చేసే అవకాశం వచ్చింది. 'దంగల్' సినిమా తర్వాత చాలా సినిమా కథలు నా దగ్గరకొచ్చాయి. 'ఫొటోగ్రాఫ్'లా ఏ చిత్రమూ నన్ను టచ్ చేయలేదు. వెంటనే చేసేయాలంతగా నచ్చేసింది. ఈ సినిమాతో నవాజుద్దీన్‌తో పని చేయాలనే కల నెరవేరింది కూడా" అని చెప్పింది సన్య.



పెంపుడు జంతువులకూ.. ఆరోగ్య బీమా

ఆరోగ్యబీమా అనేవి అనుకోని ఆరోగ్యసమస్యలు, ప్రమాదాలప్పుడు అండగా నిలిచే సంజీవనీ పథకాలుగా పాలసీదారుల్ని, వారి కుటుంబసభ్యుల్ని ఆదుకుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య చికిత్సలు, ఆపరేషన్లకయ్యే ఖర్చుల్నీ పాలసీదారులకు అందిస్తుంటాయి. ఇలా నియమ, నిబంధనలకు అనుగుణంగా పలు 'ఆరోగ్య బీమా'లు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఆదరణా ఉంది. ఇప్పుడు అదే తరహాలో మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకూ కొన్ని బీమా కంపెనీలు 'ఆరోగ్య బీమా' పథకాలను ప్రవేశపెడుతున్నాయి.



ఆరోగ్య, ప్రమాద బీమాల ప్రాధాన్యత, ఉపయోగం అనేది ఈ రోజుల్లో అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా గత కొన్నేళ్ళుగా బీమా రంగంలో ప్రమాదబీమాల కంటే ఆరోగ్యబీమాలపై అవగాహన, ఆవశ్యకత బాగా పెరిగింది. మారుతున్న జీవనశైలి క్రమంలో మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు రక్షణ కవచంగా నిలిచే ఆరోగ్యబీమాలపై ప్రతిఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. వైద్య, ఆరోగ్య, చికిత్సలకు అండగా నిలిచే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రచారానికీ బీమాసంస్థలు బాగా శ్రద్ధ చూపుతున్నాయి. ఇప్పుడు మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకూ ఆరోగ్యబీమాను కల్పించేందుకు పలు బీమా సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రారంభదశలో ఉన్న ఈ 'పెట్ హెల్త్ ఇన్సూరెన్స్' పాలసీల వివరాల గురించి ఈ వారం 'రూపాయి'లో తెలుసుకుందాం!

పెంపుడు జంతువులు ఇవే

కుక్క, పిల్లి.. ఈ రెండు జంతువుల్నీ ఎక్కువుగా ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో ఇతర కుటుంబసభ్యుల్లానే వాటి ఆలనాపాలనా విషయంలో అంతే శ్రద్ధ చూపుతుంటాం. అవి తినే



ఆహారం దగ్గర నుంచి అలంకరణ వరకూ వేలల్లో ఖర్చు చేస్తుంటాం. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకించి పెట్ హాస్పిటల్స్, పెట్ ఫుడ్ షోరూమ్స్ అన్నిచోట్లా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్స్ (కుక్క, పిల్లి) పెంపకపు నిర్వహణ చాలా ఖర్చుతో కూడకున్నదే. ఆరోగ్యసమస్యలు తలెత్తినప్పుడు వాటికయ్యే వైద్యఖర్చులూ భారీగానే ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో పెంపుడు జంతువులకు ఆనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు, వాటికయ్యే ఖర్చు భరించేందుకు పెంపుడు జంతువుల ఆరోగ్యపాలసీలు సహాయకారిగా ఉంటాయి.

ప్రారంభ దశలో

ఇప్పుడిప్పుడే భారతదేశంలో ప్రవేశపెడుతున్న పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే విషయంలో కొన్ని నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. బీమారంగంలో అనుభవం గల కంపెనీలు ఇప్పటిదాకా పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. అయితే బెంగళూర్‌కి చెందిన 'పా ఇన్సూర్' అనే బీమా కంపెనీ ఇటీవల పెట్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్‌లైన్లో ప్రవేశపెట్టింది. అందుకు కొన్ని నిబంధనల్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

నిబంధనలకు లోబడి

వ్యక్తుల ఆరోగ్య పరిశీలన, ధృవీకరణ పరిగణనలోకి తీసుకునే బీమా కంపెనీలు ఆరోగ్యపాలసీలను ఇవ్వడానికి మొగ్గు చూపుతుంటాయి. అదేవిధంగా పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో అలాంటి నియమ, నిబంధనలు పాటించాలి. అందుకు తగ్గ ఆధారాలు చూపాలి. రూ. 1000 నుంచి 2000 వరకు ప్రీమియం. గరిష్టంగా రూ. 1,50,000 ఆరోగ్య బీమా అందజేసే ఈ పాలసీలను www.pawinsure.com వెబ్‌సైట్‌లో పొందవచ్చు

ఇలా!

- **కుక్క, పిల్లి జంతువులకు మాత్రమే ఇన్సూరెన్స్.**
- **పెట్ ఆరోగ్యంగా ఉండాలి.**
- **కనీసం 30 రోజుల వయసు కలిగి ఉండాలి.**
- **శారీరక లోపం లేకుండా పుట్టి ఉండాలి.**
- **ఆరోగ్య సమస్యలతో పుట్టి ఉండికూడదు.**
- **సకాలంలో వ్యాక్సిన్ వేయించినట్టుగా డాక్టర్ ధృవీకరణ పత్రం ఉండాలి.**
- **పెంపుడు జంతువులకు వైద్యం చేసే ఆసుపత్రికి గుర్తింపు ఉండాలి.**

ఇలాంటి పలు నిబంధనలకు లోబడి పెట్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్లో పొందవచ్చు. అయితే.. ఎప్పటి నుంచో బీమా రంగంలో కొనసాగుతున్న ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ఇంకా పెంపుడు జంతువుల ఆరోగ్య బీమా పథకాలను మార్కెట్లోకి పరిచయం చేయకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రణాళికా బద్ధంగా పెట్‌హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి రావొచ్చేమో వేచిచూడాలి.



- వి. చైతన్య



మహిళల కోసం ప్రత్యేక బీమా పాలసీలు

భారతదేశంలో అధికారికంగా పొదుపు గణాంకాలను పరిశీలిస్తే మాత్రం మహిళల నుంచి వస్తున్న పొదుపు మొత్తాలు చాలా తక్కువని సర్వేలు చెబుతున్నాయి. అందుకే, పొదుపు ప్రణాళికల్లో భాగస్వామ్యం, ప్రాధాన్యత పెరగాలని చెబుతున్నారు ఆర్థికనిపుణులు. అందుకే కుటుంబ యజమానులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

బీమా రంగం నివేదికల ప్రకారం పురుషులతో పోల్చుకుంటే కేవలం 20-30 శాతం మంది మహిళలకు మాత్రమే బీమా పాలసీలు ఉన్నాయి. ఇది వారి సమర్థతకు తగ్గ సంఖ్య కాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. అందుకే, ఉద్యోగం, వ్యాపారం నిర్వహిస్తున్న మహిళలైనా.. గృహిణిగా ఇంటిని నిర్వహిస్తున్నవారైనా.. మహిళలకూ కొన్ని బీమా పాలసీలు అవసరం. కేవలం ఇంటి యజమాని పేరు మీద బీమా ఉంటే చాలు.. అని సరిపెట్టుకోకుండా పొదుపు పథకమైనా, అది ఆరోగ్యబీమా పథకమైన ఇంటావిడ పేరుపైనా ప్రారంభించడం అన్ని రకాలుగా మంచిదని భావించాలి. పొదుపు ప్రయోజనాలతో పాటు ఇంట్లో ఆడవాళ్ళకూ బీమా సంరక్షణా ఉండటం కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూపడే అవసరం ఉండదు. సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం.. కానీ ఇంట్లోని మహిళల ఆరోగ్యమే కుటుంబానికి మహాభాగ్యంగా పురుషులు భావించాలి.

ప్రమాద బీమాతో మొదలై

కుటుంబంలోని ప్రతి మహిళకూ వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీ ఉంటే.. అత్యవసరాల్లో ఎవరి మీదా ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రమాదంలో గాయపడినా, పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం సంక్రమించినప్పుడు అలాంటి పాలసీల నుంచి పరిహారం లభిస్తుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి, అనుకోనిదేదైనా జరిగినప్పుడూ పాలసీ మొత్తం చెల్లిస్తారు. కేవలం ప్రమాద పాలసీలొక్కటే కాదు, గృహరుణం వంటివి ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రమాద బీమాల్ని వాటికి లింక్ చేసే సౌలభ్యాలూ ఉంటాయి. వాటి గురించి మహిళలు అవగాహన పెంచుకోవాలి.



వైద్యం.. ఆరోగ్యం కోసం

సాధారణ బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నప్పుడు వైద్య చికిత్సకు, మందులకు, తదితర వైద్యపరమైన ఖర్చులకు అక్కరకు వస్తాయి. దీనికి అదనంగా మెటర్నిటీ బెనిఫిట్ పాలసీలను తీసుకోవచ్చు. ఈ తరహా పాలసీలకు కొంత వేచి ఉండే సమయం ఉంటుంది. మెటర్నిటీ బెనిఫిట్ పాలసీ తీసుకున్నప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అయ్యే వైద్య ఖర్చులను పాలసీకి చెందిన కంపెనీ చెల్లిస్తుంది. కొన్ని పాలసీల్లో బిడ్డ పుట్టగానే తనకూ బీమా రక్షణ లభిస్తుంది. మరికొన్ని పాలసీల్లో కొన్ని టీకాల ఖర్చులనూ చెల్లిస్తారు.

పురుషులతో పోల్చుకుంటే మహిళలకే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. కొన్ని తీవ్రమైన వ్యాధులు మహిళలకు మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గర్భాశయ, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ వంటివి ఇటీవల మహిళల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. ఎవరికైనా ఇలాంటి తీవ్ర వ్యాధులు బయటపడినప్పుడు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వీటికి చికిత్స చేయించుకోలేరు. ఫలితంగా ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే.. తీవ్ర వ్యాధులు వచ్చినప్పుడు పరిహారం ఇచ్చే "క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ"లను తీసుకోవాలి. ఒకసారి వ్యాధిని గుర్తించగానే పాలసీ ద్వారా ఒకేసారి పరిహారం అందుతుంది. దీంతో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు.

వాహన బీమా ఉందా?

పురుషులతో సమానంగా వృత్తి, ఉపాధి అవసరాల కోసం మహిళలు వాహనాలు నడపడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. వాహనం నడిపేవారికి నూటికి నూరు శాతం బీమా పాలసీ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, మహిళా వాహనదారులకు ప్రత్యేకంగా బీమా, ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని పాలసీ తీసుకునేటప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఒకచోట నుంచి మరోచోటకు తరలించేందుకు ఏర్పాటు, రహదారిపై వాహనం నిలిచినప్పుడు సేవలు అందించేలా 'రోడ్‌సైడ్ అసిస్టెంట్' లాంటి ప్రత్యేక రైడర్లను ఇన్సూరెన్స్ పాలసీకి జోడించుకోవాలి. ఇలా మహిళలు వాహనం నడిపేటప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా బీమా కంపెనీని సంప్రదిస్తే చాలు. బీమా సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇలాంటి విషయాలపై మహిళా వాహనదారులు అవగాహన పెంచుకోవాలి.

ఇవేకాకుండా, ప్రయాణాలు ఎక్కువగా చేసే మహిళలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ (ప్రయాణ బీమా పాలసీ)ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్య సంబంధిత అత్యవసరాలు వచ్చినప్పుడు, వెంట తెచ్చుకున్న సామగ్రి పోయినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

★



చిన్నారి

పొడుపు కథ

నాలుగు కాళ్ళు ఉన్నాయి కాని జంతువు కాదు.. రెండు చేతులున్నాయి కాని మనిషికాదు.. మరి నేనెవరిని ?



జవాబు : కుర్చీ

జోక్:

అన్న : ఓరేయ్ తమ్ముడూ నేను పొరపాటున చెరువులో పడితే ఏం చేస్తావురా?

తమ్ముడు : చూస్తూ కూర్చుంటా!

అన్న : అదేంటిరా?

తమ్ముడు : నువ్వే కదా కష్టపడి పైకి రావాలని చెప్పింది.

నీడ కనిపెట్టండి!

పిల్లలూ! ఈ చిత్రంలో.. ఆవు గడ్డిమేస్తున్న చిత్రం ఉంది కదా! ఆ.. ఆవు బొమ్మ నీడ ఎక్కడ ఉందో కనిపెట్టండి?



విజ్ఞానాలయాలు

విశాల భారతదేశం మనది (2)
గురుకులాలు గిరిజనులకు విజ్ఞానాలయం ఇది.
ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి.
మతాలు వేరైతేనేమి, భాషలు వేరైతేనేమి.
భారతీయులం అందరం భారతదేశం సుందరం.

విశాల భారతదేశం మనది. (2)
గురుకులాలు గిరిజనులకు విజ్ఞానాలయం ఇది
ద్వేషం, రోషం తొలగాలి. ప్రేమ, స్నేహం మెలగాలి.
బుద్ధ, గాంధీ బోధనలే తొలగించు మన వేదనలే.
ప్రేమ పతాకం చేబూని ఐక్య పదంపై గురుకులానికి
పయనిద్దాం.


విశాల భారత దేశం మనది (2)
గురుకులాలు గిరిజనులకు విజ్ఞానాలయం ఇది.
మన గురుకులాలు, అమృత ఫలాలు అందించే మహా వృక్షాలు.
ఎప్పటికైనా మన గురుకులాల పేరు మారుమ్రోగిస్తాం.



బి. సతీష్ నాయక్
6వ తరగతి
ఎ.పి.టి.డబ్ల్యు.ఆర్ స్కూల్
టి. సుండుపల్లి
వైయస్ఆర్ కడప

రంగులు వేయండి!

పిల్లలూ! పక్కనున్న చిత్రంలో మీకు ఎంతో ఇష్టమైన బొమ్మ ఉంది కదా? దానికి చక్కని రంగులు వేయండి!



నేను గీసిన బొమ్మ





యం. ముత్తు జస్వంత్
7వ తరగతి,
జడ్.పి.హైస్కూల్,
కాణిపాకం,
చిత్తూరు.

పిల్లల్లారా.. రారండి!!

కథలు, కవితలు, మీరు గీసిన బొమ్మలు, చూసిన ప్రదేశాలు, కనిపెట్టిన సైన్సు సంగతుల గురించి రాసి మీపేరు, ఫొటోతో పంపవల్సిన మా చిరునామా :

చిన్నారి, జీవన, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక,
హౌస్ నెం : 27-30-4, ఆకులవారి వీధి, గవర్నర్ పేట, విజయవాడ-2.
ఇ మెయిల్ - Chinnaarips@gmail.com

C M Y K


జోకర్ మరోసారి రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్ బుల్ నాదెల్‌ను కుమ్మేసాడు. హోరాహోరీగా సాగుతుందని భావించిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌ను ఏకపక్షంగా మార్చివేశాడు. వరస సెట్ల విజయాలతో తుదిపోరును ముగించాడు. 12 నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకోవడంతో నావోక్ జకోవిచ్ ర్యాంక్ 20వ స్థానానికి దిగజారిన సంగతి తెలిసిందే. అయితే తరువాత నుంచి అతను గోడకు కొట్టిన బంతిలా దూసుకొస్తున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇదే జోరు చూపించాడు. దీంతో జకో షాట్లకు నాదెల్ జవాబు చెప్పలేకపోయాడు. కెరీర్ ముగిసిందని భావించిన తరుణంలో వరసగా (వింబుల్డెన్, యూఎస్ ఓపెన్) మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌తో జకోవిచ్ సత్తా చాటాడు.

బుల్‌ను కుమ్మేశాడు

ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ జయభేరీ

ఏడోసారి టైటిల్ కైవసం

కెరీర్‌లో 15వ గ్రాండ్‌స్లామ్





మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డు సష్టించాడు. ఈ టైటిల్‌ను ఏకంగా ఏడోసారి కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ ఛాంపియన్ స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది ఏస్‌లు, ఐదు బ్రేక్‌పాయింట్స్‌తో చెలరేగిన సెర్బియా స్టార్ దూకుడు ముందు నాదల్ తేలిపోయాడు. జకోవిచ్ వరుసగా మూడు సెట్లను సునాయసంగా కైవసం చేసుకోవడంతో నాదల్‌కు ఓటమితప్పలేదు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఏడు సార్లు గెలిచి ఏకైక క్రీడాకారుడిగా నిలిచాడు.

గతంలో రాయ్ ఎమర్సన్, ఫెదరర్ (ఆరు సార్లు విజేతలు) పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. గతంలో 2016, 2015, 2013, 2012, 2011, 200 ఏడాదిల్లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా జకోవిచ్ నిలిచిన విషయం తెలిసిందే. అలాగే జకోవిచ్ కెరీర్‌లో ఇది 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.

అబ్బురపరిచిన జకో

ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ అసలైన ఛాంపియన్ ఆట ఆడాడు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నాదల్‌కు ఫైనల్ పోరులో చుక్కలు చూపించాడు. మ్యాచ్ ఆసాంతం ఎలాంటి అనవసర తప్పిదాలు చేయని సెర్బియా స్టార్.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఈ విజయంతో జకోవిచ్ పదిహేనో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సంప్రాస్(14) రికార్డును నొవాక్ అధిగమించాడు.

15 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అత్యధిక వ్యక్తిగత గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ జాబితాలో జకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్ రెండో స్థానంలో ఉండగా, 20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెదరర్ ఉన్న విషయం తెలిసిందే.



గెలుపు అనంతరం జకోవిచ్ ఆనందకేళి

ఛాంపియన్ సైనా

రెండేళ్ల తరువాత తొలి టైటిల్

ఇండోనేషియా టోర్నీ ఫైనల్లో గాయంతో తప్పుకున్న మారిన్



జకార్తా : ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ టైటిల్ విజేతగా భారత స్టార్ సైనా నెహ్వాల్ నిలిచింది. దీంతో సుమారు రెండేళ్ల విరామం తరువాత తొలి బిడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను సైనా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ నుంచి గాయంతో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ తప్పుకుంది. దీంతో నిర్వహకులు సైనాను విజేతగా ప్రకటించారు. ఈ సమయానికి సైనాపై మారిన్ ఆరు పాయింట్లు ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇటీవల జరిగిన మలేషియా మాస్టర్స్ టోర్నిలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మారిన్‌చేతిలో సైనా పరాజయం చెందిన విషయం తెలిసిందే.ఈ సారి మారిన్ గాయం కారణంగా వెనుదిరగడంతో మ్యాచ్ గెలవకుండానే టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. ఇండోనేషియా మాస్టర్స్ చేజిక్కించుకోవడం సైనా కెరీర్‌లో ఇదే తొలిసారి. కాగా, ఆదివారం జరిగిన తుదిపోరులో మొదటినుంచి ఆధిపత్యం ప్రదర్శించిన మారిన్ ఓ దశలో 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో దూకుడుగా ఆడుతున్న మోకాలికి గాయం అవ్వడంతో మారిన్ తీవ్ర ఇబ్బందికి గురైంది. ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించిన మారిన్‌కు గాయం తీవ్రత ఎక్కువ అవ్వడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ సమయంలో సైనాపై 10-4 పాయింట్ల ఆధిపత్యాన్ని సాధించింది. ఆటను కొనసాగించలేనని మారిన్ చెప్పడంతో రిఫరీలు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. 2017 (మలేషియా ఓపెన్)లో చివరగా సైనా బిడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించింది. కాగా, ఇండోనేషియా ఛాంపియన్ టోర్నిలో పురుషుల సింగిల్స్ విభాగంలో అనిఓసెన్(డెన్మార్క్), పురుషుల డబుల్స్‌లో ఫెమాల్డి గిడియాన్-సుకముల్జో (ఇండోనేషియా)జోడి, మహిళల డబుల్స్‌లో మిసాకి మాసుటుమో-అయాకా తకాహషి(జపాన్)జోడి, మిక్సిడ్ డబుల్స్‌లో హెంగ్‌సుయ్-వాంగ్ యాక్వియాంగ్ (చైనా)జోడిలు ఫైనల్ పోరులో విజయం సాధించి టోర్నీ ఛాంపియన్‌లుగా నిలిచారు.

వెస్టిండీస్ రికార్డు విజయం

381 పరుగుల తేడాతో గెలుపు



బ్రిడ్జ్‌టౌన్ : వెస్టిండీస్ క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో విండీస్ 381 పరుగుల తేడాతో భారీ గెలుపును సొంతం చేసుకుంది. ఫలితంగా సొంతగడ్డపై అతి పెద్ద విజయాన్ని (పరుగుల పరంగా) సాధించింది. అదే సమయంలో ఓవరాల్‌గా విండీస్‌కు ఇది మూడో అతి పెద్ద విజయంగా నమోదైంది. విండీస్ నిర్దేశించిన 628 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌటైంది. నాలుగోరోజు ఆటలో మొత్తం 10 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. విండీస్ ఆఫ్ బ్రేక్ బౌలర్ రోస్టన్ చేజ్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుస వికెట్లను చేజార్చుకుంది. చేజ్ ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ డబుల్ సెంచరీ సాధించి మ్యాచ్ గెలుపులో కీలకపాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 289 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 415/6 డిక్లేర్డ్. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 77 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 246 ఆలౌట్.

సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం

- జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు ఐసిసి వేటు
- తాత్కాలిక కెప్టెన్‌గా షోయబ్ మాలిక్



దుబాయ్ : దక్షిణాఫ్రికా క్రికెటర్ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఐసిసి వేటు వేసింది. సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నామని ఐసిసి ప్రకటించింది. సర్ఫరాజ్ ఉద్దేశ పూర్వకంగానే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఐసిసి తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా జాతి, మతం, రంగు, భాష, సంస్కృతిని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని ఐసిసి హెచ్చరించింది. మరోవైపు సర్ఫరాజ్‌పై వేటు పడటంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మరో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లకు అతను దూరం కానున్నాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు.

సిరీస్‌పై కన్నేసిన భారత్

నేడు న్యూజిలాండ్‌తో మూడో వన్డే

మౌంట్ మాంగనుయ్ : న్యూజిలాండ్ పర్యటనలో వరుస రెండు విజయాలతో మంచి జోరు మీదున్న కోహ్లీసేన సోమవారం మూడో వన్డేలో తలపడనుంది. ఈ మూడో వన్డే కూడా గెలిచి ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు ఘోరపరాజయాలతో డీలాపడ్డ కివీస్ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గట్టిపోటీ ఇచ్చి సిరీస్ అవకాశాలు సజీవం చేసుకోవాలని ఆశపడుతోంది. వివాదాల అనంతరం వచ్చిన పాండ్యాకు ఈ మూడో వన్డేలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టీమిండియాపై న్యూజిలాండ్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. 'న్యూజిలాండ్ పర్యటనకు ఒక ప్రమాదకరమైన జట్టు వచ్చింది. కివీస్ జట్టుపై రెండు సార్లు తమ బంతితోనూ, బ్యాటుతోనూ దాడిచేశారు. కావున ఎవరైనా బంతి, బ్యాటు పట్టుకుని బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని' సూచించారు. ఈ పోస్టు ఇప్పుడు ప్రచార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

రంజీ ఫైనల్ దిశగా సౌరాష్ట్ర

బెంగుళూరు : రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు మూడు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. విజయం కోసం మరో 55 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆదివారం ఆటలో ముందుగా కర్ణాటక జట్టు 239 పరుగులకు ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర ముందు 279 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. లక్ష్య సాధనకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టులో ఓపెనర్లు దేశాయ్, పటేల్‌తో పాటు విశ్వరాజ్ జడేజా నిరాశపర్చారు. అయితే తరువాత వచ్చిన పుజారా(108) శతకంతోనూ, జాక్సన్(90) రాణించడంతో సౌరాష్ట్ర టెస్టు విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 275, రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేసింది. ఇక సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. ఈ ట్రోఫీలో విదర్భ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది.

60 పరుగుల తేడాతో భారత్-ఎ గెలుపు

తిరువనంతపురం : ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో ఇండియా-ఎ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 30.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-ఎ బ్యాట్స్‌మెన్‌లు చాహార్, ఇసాన్ కిశాన్‌లు పర్వాలేదు అనిపించారు. వీరికి తోడు బంతితో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లతో విజృంభించాడు. ఇంగ్లాండు బౌలర్లు ఓవర్టన్(3), జాక్స్(2)వికెట్లు తీసి బంతితో చెలరేగి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా బ్యాట్స్‌మెన్‌లు విఫలం అవ్వడంతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఇండియా-ఎ ఐదు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో ముందుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా నిలిచాడు.

గర్భిణిల్లో పెరుగుతున్న రక్తహీనత

- గతేడాది కంటే 7 జిల్లాల్లో పెరుగుదల
- చిత్తూరులో అత్యధికంగా 76.3 శాతం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి (ఐసిడిఎస్), ప్రత్యేక పోషకాహార కార్యక్రమం (ఎస్ఎన్‌పి) వంటి పలు పథకాలు అమలవుతున్నా గర్భిణిల్లో రక్తహీనత సమస్యను అధిగమించలేకపోతున్నారు. సరైన పోషకాహారం లేకపోవడం, తినే ఆహారంలో ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు అందకపోవడం వల్లే రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో సరాసరి రక్తహీనత సమస్య ఉన్న గర్భిణిల శాతం తగ్గిందని అధికారులు చెబుతున్నప్పటికీ పలు జిల్లాల్లో గతేడాది కంటే పెరిగిందనే విషయాన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణ మహిళల్లో 12 నుంచి 16 ఎమ్‌జి/ డిఎల్ హిమోగ్లోబిన్ ఉంటుంది. అయితే గర్భిణిల్లో 11 ఎమ్‌జి/ డిఎల్ సాధారణ స్థాయిగా ఉంటుంది. అంతకంటే తక్కువ నమోదైతే రక్తహీనత (ఎనీమియా) గా , ఆ విలువ 7 కంటే తక్కువగా ఉంటే తీవ్ర రక్తహీనతగా పరిగణిస్తామని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 19 శాతం మాతృత్వ మరణాలు రక్తహీనతవల్లేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ సమస్యతో ఉన్న గర్భిణిల శాతం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో గతేడాది 60.5 శాతం నుంచి ఈ ఏడాది 76.3 శాతానికి పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలులో 48.3 నుంచి 73.7, అనంతపురంలో 69.8 నుంచి 72.3 శాతానికి పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో కలిపి గతేడాది సరాసరి సాధారణ రక్తహీనత 66 శాతం ఉంటే, ఈసారి 63.7 శాతానికి తగ్గించామని అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో గతేడాది కంటే ఎక్కువ మంది గర్భిణిలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో సరాసరి తీవ్ర రక్తహీనతతో ఉన్న గర్భిణిలు 4.37 శాతం ఉంటే, ఈ ఏడాది 1.25 శాతానికి తగ్గినట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలో 7 జిల్లాల్లో గతేడాది కంటే రక్తహీనత ఉన్న గర్భిణిల శాతం పెరిగితే మిగిలిన జిల్లాల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. కృష్ణా జిల్లాల్లో గతేడాది 92.4 శాతం ఉన్న గర్భిణిలు ఈ ఏడాది 36.3 శాతానికి తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ జిల్లాలో యాభై శాతం పైగా ఈ సమస్య తగ్గిందని అంటున్నారు. ప్రకాశంలో కూడా 73.9 శాతం నుంచి 55.8 శాతానికి సమస్య తగ్గిందని చెబుతున్నారు.

జిల్లాల వారీగా రక్తహీనత సమస్య ఉన్న గర్భిణిల వివరాలు (శాతాల్లో)

జిల్లా	2017 -18 (ఏప్రిల్-జనవరి)	2018 -19 (ఏప్రిల్-జనవరి)
శ్రీకాకుళం	56.5	64.0
విజయనగరం	82.5	73.9
విశాఖపట్నం	72.4	74.0
తూర్పుగోదావరి	54.2	59.4
పశ్చిమ గోదావరి	59.3	64.4
కృష్ణా	92.4	36.3
గుంటూరు	48.8	60.5
ప్రకాశం	73.9	55.8
నెల్లూరు	58.8	49.0
చిత్తూరు	60.5	76.3
కడప	85.8	66.4
అనంతపురం	69.8	72.3
కర్నూలు	48.3	73.7
మొత్తం	66.03	63.7

సివిల్స్ అభ్యర్థులకు అందని స్టైఫండ్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ఎన్టీఆర్ విద్యోన్నతి కింద సివిల్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు మూడు నెలలుగా స్టైఫండ్ చెల్లించడంలేదు. దీంతో మహానగరాల్లో నెలనెలా అద్దెలు చెల్లించలేక వారు మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కోచింగ్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద వివిధ వర్గాల పేద విద్యా ర్థులకు ప్రభుత్వం ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అన్ని వర్గాలకు కలిపి మొత్తం 3,850 మందికి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో 700 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ, వెయ్యి మంది బిసి, కాపు 750, 300 మైనారిటీ, 50 బ్రాహ్మణ అభ్యర్థులు ఉన్నారు. 9 నెలల శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఆయా నగ రాల్లో ఉండటానికి, తినడానికి స్టైఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్న వారికి నెలకు రూ.12వేలు, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో శిక్షణ తీసుకుంటున్న వారికి రూ.10 వేలు చెల్లించాలి. గతేడాది నవంబర్ 6 నుంచి సివిల్స్ శిక్షణ ప్రారంభ మయ్యింది. జనవరి 6 నాటికి మూడు నెలలు పూర్తయ్యింది. కానీ ఇంత వరకు స్టైఫండ్ చెల్లించలేదు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతల్ని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించినా, కేటగిరీల వారీగా ఆయా కులాలకు చెందిన అభ్యర్థులకు సంబంధిత సంక్షేమ శాఖల ద్వారానే స్టైఫండ్ చెల్లించాల్సి ఉంది.

ట్యూషన్ ఫీజులు కూడా...

ఇదిలా ఉంటే, శిక్షణా సంస్థలకు ట్యూషన్ ఫీజులు కూడా చెల్లించలేదు. ఏ శిక్షణా సంస్థ అయినా ముందుగా అభ్యర్థుల నుంచి ఫీజులు తీసుకొనే శిక్షణ ఇస్తుంది. ఫీజులు క్రమం తప్పకుండా చెల్లించిన వారికే ప్రాధాన్యతనిస్తుంది. మూడు నెలలు కావస్తున్నా ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించకపోవడంతో శిక్షణను నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ట్యూషన్ ఫీజును నేరుగా శిక్షణా సంస్థలకు చెల్లించాలా లేదా అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయాలా అనే విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది.



31న పిఎఫ్ కార్యాలయాల వద్ద ధర్నాలు

ఆర్టీసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్

ప్రజాశకి-అమరావతి బ్యూరో

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు రూ.9వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న అన్ని పిఎఫ్ కార్యాలయాల వద్ద ఆర్టీసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి ఉమాకాంతారావు తెలిపారు. అమరావతి శాంతినికేతన్ స్కూల్‌లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఎస్ఆర్‌బిఎస్ ద్వారా నెలకు రూ.6వేలు ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.20వేలు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరామన్నారు. గతంలో ఉన్న లాగా ఉభయ రాష్ట్రాల్లోనూ ఉచితంగా ప్రయాణించేలా పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలన్నారు. ఐడి కార్డు ద్వారా రిజర్వేషన్ కౌంటర్లలో రిజర్వేషన్ చేయించుకునేలా అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి వివి సుబ్బారావు, ఉప ప్రధాన కార్యదర్శి కానాల గంగాధరరావు, ఉపాధ్యక్షులు విపి నరసింహారెడ్డి, కె కోటేశ్వరరావు, ఎల్‌వి రత్నం, ఎస్‌కె జాన్‌పీరా, రవూఫ్ జానీ పాల్గొన్నారు.

Published and Printed by Paturu Ramaiah on behalf of Prajasakti Printers & Publishers Private Limited from D.No.27-30-4,Akulavari Street,Governarpet, Vijayawada, Krishna Dt., and Printed at Prajasakti Printers & Publishers Private Limited, D.No.14-12-19, Krishna Nagar, Tadepalli (M), Guntur Dt., Editor : Paturu Ramaiah, Ph : 2577248, email:editorprajasakthi@gmail.com, RNI Regd.No. 15795/68